

మోడల్ స్కూళ్లలో సీసీ నిఘా

ఒక్కో పాఠశాలలో 21 కెమెరాలు

బాలికల హాస్టళ్లకూ భద్రత

పెరగనున్న జవాబుదారీతనం

2

సీసీ కెమెరాల నిఘాలో ఉన్న కల్వల మోడల్ స్కూల్

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY

20 మహబూబాబాద్

శుక్రవారం 11, ఆగస్టు 2017



'ఆకేరు'లో ఇసుక తోడేళ్లు

ఆగని అక్రమ రవాణా

అనుమతుల పేరుతో అధిక ట్రిప్పులు..డంప్‌లు..


వందల సంఖ్యలో ట్రాక్టర్లలో పట్టణాలకు తరలింపు

చూసి చూడనట్లుగా రెవెన్యూ, పోలీసుల వైఖరి

3

దందా దర్జాగానే కొనసాగుతోంది.. అనుమతుల ముసుగులో నిరాటంకంగానే నడుస్తోంది. కొద్ది రోజులు నిఘాతో కట్టడి చేసిన అధికారులు ఇటీవల కొంత చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మళ్లీ తోడుకున్నోడికి..తోడుకున్నంత..అన్న చందంగా పరిస్థితి తయారైంది. కుదిరితే పట్టణాలకు..లేదంటే డంప్ చేయడం అనే ప్రాతిపదికన రాత్రి, పగలు ఆకేరును తోడేస్తూ..వాగును ఆగం జేస్తున్నరు. నర్సింపహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, ముంగిమడుగు, కొమ్ములవంచ గ్రామాల శివారు ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతున్న విషయం తెలిసినా..అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

- నర్సింహులపేట



కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు వాగు నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్న దృశ్యం

నులి పురుగులను నిర్మూలిద్దాం..

కురవిలో అల్బెండజోల్ మాత్రల పంపిణీని ప్రారంభించిన కలెక్టర్

ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపు



కురవి ఏకలవ్య గురుకులంలో విద్యార్థినులకు నులి పురుగుల నివారణ మాత్రలు వేస్తున్న కలెక్టర్ ప్రీతీమీనా

20

20

మండుతున్న ఉల్లి

రూ.30కి చేరిన ధర

అదిరిపడుతున్న జనం



పొలం బాటలో.. కోటి తిప్పలు



తెప్పసాయంతో పాలేరు వాగు దాటుతున్న రైతు

పాలేరు వాగు మీదుగా నిత్యం తెప్పలపై ప్రయాణం

దశాబ్దాలుగా రామవరం రైతుల జీవన సమరం

బిక్కుబిక్కుమంటూ ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు

10

మోడల్ స్కూళ్లలో సీసీ నిఘా


సీసీ కెమెరాల నిఘాలో ఉన్న కల్వల మోడల్ స్కూల్

ఒక్కో పాఠశాలలో 21 కెమెరాలు

బాలికల హాస్టళ్లలోనూ భద్రత

పెరగనున్న జవాబుదారితనం

కేసముద్రం : ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మోడల్ స్కూళ్లలో మరింత జవాబుదారితనం కోసం క్లోజ్డ్ సర్క్యూట్(సీసీ) కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. మరింత పకడబ్బందీగా నిర్వహించడంతోపాటు ఈ కెమెరాల ఏర్పాటుతో ఏదైనా సంఘటన జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజిలో కేసు దర్యాప్తులో ఎంతో కీలకంగా మారనున్నాయి. ఈ పాఠశాలలన్నీ ఊరికి దూరంగా ఉండడంతో రాత్రివేళలో పాఠశాల ఆవరణలోకి పలువురు వ్యక్తులు వచ్చి మద్యం సేవించడం, ఇతర కార్యక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు జిల్లాలోని పలు పాఠశాలల్లో చోటు చేసుకున్నాయి. గత ఏడాది దసరా సెలవుల సమయంలో ఒక హాస్టల్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి విద్యార్థినుల వస్తువులను చిందరవందర చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో దోషులను సులువుగా గుర్తించే వీలుంటుంది. జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, తొర్రూరు మండలంలోని గుర్తూరు, మరిపెడ, నర్సింహులపేట, కురవి మండలం నేరడ, డోర్నకల్ మండలం చిల్కోడు, కేసముద్రంమండలం కల్వలల్లో మోడల్ సూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు 5600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ మోడల్ స్కూళ్లకు అనుబంధంగా 100 మంది సామర్థ్యంతో బాలికల హాస్టళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలలకు తాజాగా సీసీ కెమెరాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కల్వల, నర్సింహులపేట మోడల్ స్కూళ్లలో ఇటీవలె సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. మరికొన్ని పాఠశాలల్లో వీటి ఏర్పాటు కొనసాగుతోంది.


నెల్లికుదురు మోడల్ స్కూల్ స్టాఫ్‌రూంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా

ఒక్కో పాఠశాలలో 21 కెమెరాలతో పర్యవేక్షణ...

ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం 21 సీసీ కెమెరాలను మంజూరు చేసింది. ఇందులో పాఠశాల ప్రధాన ద్వారం, పాఠశాలలోపలి ఆవరణ, ప్రిన్సిపాల్ గది కనిపించే విధంగా మూడు కెమెరాలు ఏర్పాటు చేయగా తరగతి గదుల్లో 13 కెమెరాలు వెరసి 16 కెమెరాలను అమరుస్తున్నారు. వీటితోపాటు పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్‌లో ప్రధాన ద్వారం, లోపలి ఆవరణ, కేర్ టేకర్, వంటగది, డైనింగ్ హాల్ గదుల్లో ఐదు కెమెరాలను బిగిస్తున్నారు. ఒక్కో పాఠశాల, హాస్టల్‌కు వెరసి 21 కెమెరాలతో నిఘా ఏర్పాటవుతోంది. ఇక నుంచి పాఠశాల, హాస్టల్‌లో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ టీవీ వీడియో ఫుటేజి సహాయంతో తప్పును వెంటనే గుర్తించే వీలుంటుంది. అలాగే ప్రిన్సిపాల్ గదిలో పెద్ద టీవీ ఏర్పాటు చేసి అన్ని కెమెరాల డిస్‌ప్లే కనిపిస్తుండడంతో ప్రిన్సిపాల్ తన గది నుంచే పాఠశాల, హాస్టల్‌ను పర్యవేక్షించే అవకాశం కలుగుతోంది. బాలికలు ఉండే హాస్టల్ కావడంతో సీసీ కెమెరాల నిఘా ఎంతో అవసరం అవుతోంది.


కల్వల మోడల్ స్కూల్లో సీసీ టీవీ సహాయంతో పర్యవేక్షణ చేస్తున్న ప్రిన్సిపాల్ మస్లీయొద్దిన్

అందరూ బాధ్యతగా వ్యవహరిస్తారు...



- డాక్టర్ ఎమ్డీ.మస్లీయొద్దిన్, ప్రిన్సిపాల్, కల్వల మోడల్ స్కూల్

సీసీ కెమెరాల ఏర్పాటుతో ఉపాధ్యాయులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రిన్సిపాల్‌కు పర్యవేక్షణ చాలా సులవుతుంది. ఒకేసారి పాఠశాలలోని 21 ప్రాంతాలను పరిశీలించే అవకాశం కలుగుతుంది. ఉపాధ్యాయులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగడంతోపాటు విద్యార్థులు క్రమశిక్షణగా వ్యవహరిస్తారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా విధులపట్ల అలసత్వం ప్రదర్శించకుండా హాస్టల్‌లో సిబ్బంది సైతం సక్రమంగా పనిచేసే వీలుంటుంది.

మిల్లింగ్ బియ్యం లక్ష్యాన్ని సాధించాలి..

రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్

మహబూబాబాద్ టౌన్ : గత రబీ సీజన్‌లో మిగిలి ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం లక్ష్యాన్ని నెలాఖారులోగా సాధించాలని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారిగా పౌర సరఫరాల పంపిణీపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ ఈ-పీవోఎస్ విధానాన్ని అమలు పరిచేందుకు జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మొబైల్ సీడింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దీపం పథకం కింద మంజూరి నిమిత్తం ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు రూపొందించామని వాటిని జాగ్రత్తగా అమలు చేయాలని తెలిపారు. దీపం పథకం లబ్ధిదారుల ఎంపిక తహసీల్దార్లు చేయాల్సి ఉందని పర్యవేక్షించి త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌక ధరల దుకాణాలకు తూకం సరిగా ఉండేటట్లు చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ దామోదర్ రెడ్డి, డీఎస్‌వో లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

'రేషన్'లో అవినీతిపై విచారణ జరిపించాలి

తక్షణమే సమావేశాన్ని ఏర్పాటు చేయండి..

జీఎంకు ఎఫ్‌సీఐ డైరెక్టర్ల విజ్ఞప్తి

మహబూబాబాద్ టౌన్ : ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) డైరెక్టర్ మార్నేని రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ జీఎస్ఎస్ రాజశేఖర్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మానుకోటలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమ మూలాలను తెలుసుకుని పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఎఫ్‌సీఐ డైరెక్టర్లు, అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. నూతనంగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాల్లో ఎఫ్‌సీఐ కార్యాలయాలను ఏర్పాటు చేసి జిల్లా స్థాయి అధికారులను నియమిస్తే నిరంతర పర్యవేక్షణతో అక్రమాలకు అవినీతి చెక్ పెట్టవచ్చని చెప్పారు. పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్కదారి మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్‌సీఐ జీఎంను కలసిన వారిలో డైరెక్టర్లు శ్రీనివాస్, లలిత ఉన్నారు.


హైదరాబాద్ ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ జీఎస్ఎస్ రాజశేఖర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎఫ్‌సీఐ డైరెక్టర్లు

మొక్కలు నాటి సంరక్షించాలి..

కలెక్టర్ ప్రీతిమీనా

మహబూబాబాద్ రూరల్ : మొక్కలు నాటడమే కాదని వాటిని బాధ్యతగా పెంచి పర్యావరణను పరిరక్షించాలని కలెక్టర్ ప్రీతి మీనా అన్నారు. హరితహారంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ మండలం రెడ్యాల శివారునక్కబండఅటవీ ప్రాంతంలో గురువారం మొక్కలు నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మూడవ విడత హరిత హారం చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు.

నక్కబండలో 25 హెక్టార్లలో అటవీప్రాంతంలో 2500 మొక్కలు నాటి జియోట్యాగింగ్ చేసి హరిత దళాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా హరిత హారం ప్రత్యేకాధికారి సుజాత, బీట్ ఆఫీసర్ సదానందం, సెక్షన్ అధికారి నాగరాజు పాల్గొన్నారు.


నక్క బండ అటవీ ప్రాంతంలో మొక్కలకు నీరు పోస్తున్న కలెక్టర్ ప్రీతిమీనా

వెనుకబడిన కులాల అభివృద్ధికి సొసైటీల ఏర్పాటు

కలెక్టర్ ప్రీతిమీనా

మహబూబాబాద్‌టౌన్ : వెనుకబడిన కులాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. క్యాంప్ కార్యాలయంలో జిల్లా కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ సభ్యులతో గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 21జిల్లాలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘ లిమిటెడ్ పేరుతో జిల్లా కోఆపరేటివ్ అధికారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కోపరేటివ్ సొసైటీ 10 మంది సభ్యులతో ఏర్పడుతుందని చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారని, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు, రుణాలు, ట్రైనింగ్ సెంటర్లను ఏర్పరిచి సొసైటీల ద్వారా మెరుగైన సేవలందించేందుకు విధివిధానాలు, ముఖ్య లక్ష్యాలు చేపడుతున్న అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులతో కలెక్టర్ చర్చించారు. జిల్లాషెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం లిమిటెడ్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ఆర్థికంగా ఆదుకోనున్నట్లు తెలిపారు. ప్రజలు కార్పోరేషన్ అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రావురి రాజు, ఉద్యానవన శాఖాధికారి కె.సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఆకేరులో ఇసుక తోడేళ్లు..

- ఆగని అక్రమ రవాణా
- పర్మిషన్ల పేరుతో అధిక ట్రిప్పులు..డంప్‌లు..
- ట్రాక్టర్లలో పట్టణాలకు తరలింపు
- చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ, పోలీసు శాఖలు

నర్సింహులపేట : ఆకేరులో ఇసుక తోడేళ్ల సంచారం కొనసాగుతూనే ఉంది. వేటాడాల్సిన యంత్రాంగం మాత్రం సైలెంట్‌గా సర్కస్ చూస్తోంది. దీంతో ఇసుక అక్రమ రవాణా దారులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మండలంలోని కౌసల్యదేవిపల్లి, ముంగిమడుగు, కొమ్ములవంచ గ్రామాల శివారు ఆకేరు వాగు నుంచి పర్మిషన్ల మాటున ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది. కొన్నాళ్లు బ్రేక్ పడినా.."అధికారులు పర్మిషనిచ్చారు" అనే సాకుతో మళ్లీ తోడటం మొదలెట్టారు. పర్మిషన్ పత్రాలు చూపించి ఒకటికి పది ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను తోడేస్తున్నారు. వీలైతే పట్టణాలకు..లేదంటే డంప్ ప్రాతిపదికన తరలిస్తున్నారు. ఇలా రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణాగా మహబూబాబాద్, కేసముద్రం, కురవి, తొర్రూరు పట్టణాలకు తరలుతోంది. సదరు ట్రాక్టర్ యజమానులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం మొదలుకుని రాత్రి వరకు ఇసుక అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అభివృద్ధి పథకాలైన ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్స్, డబుల్ బెడ్రూం, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలకుగాను కౌసల్యదేవిపల్లి, ముంగిమడుగు, కొమ్ములవంచ గ్రామాల శివారులోని ఆకేరు వాగు నుంచి ఆయా ప్రాంతాలకు తరలించేందుకు షరతులతోకూడినపర్మిషన్లనుప్రభుత్వంజారీ చేసింది.

తొర్రూరు ఆర్డీవో పర్మిషన్ ఇచ్చినవి..

వాస్తవానికి ఈమూడు ప్రాంతాల్లోంచి ఇసుకను తరలించేందుకు మొత్తం 50ట్రాక్టర్లకు జిల్లా యంత్రాంగం అనుమతులిచ్చింది. మిషన్ భగీరథలో భాగంగా కొనసాగుతున్న ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్‌ల నిర్మాణానికి గాను కురవి మండలం రాజోలుకు చెందిన 2ట్రాక్టర్లకు గాను 29 ట్రిప్పులు, కేసముద్రంకు చెందిన 6 ట్రాక్టర్లకు 62 ట్రిప్పులు, మరిపెడ ఎల్లంపేటకు చెందిన 4 ట్రాక్టర్లకు 62 ట్రిప్పులు, డోర్నకల్‌కు చెందిన 4 ట్రాక్టర్లకు 147 ట్రిప్పుల ఇసుకను తీసుకునేందుకు తొర్రూరు ఆర్డీవో కృష్ణవేణి అనుమతులిచ్చారు. ఈ అనుమతులు గత వారం క్రితం ఆరంభమయ్యాయి. దీంతో ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఇవిగాక జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి 1433 ట్రిప్పుల ఇసుక రవాణాకు 30 ట్రాక్టర్లకు ఈ నెల 4న అనుమతులు లభించాయి. అలాగే కురవి మండలం కొత్తూరు(సి) గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి 281ట్రిప్పుల ఇసుకను తరలించేందుకు 4 ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చారు. ఈ అనుమతులతో గురువారం నుంచి ఇసుక రవాణా ఆరంభమైంది. స్థూలంగా ఇసుక అనుమతులకు సంబంధించిన లెక్క. నిబంధనల ప్రకారం ఒక్కో ట్రాక్టర్ రోజుకు రెండేసీ ట్రిప్పుల ఇసుకను మాత్రమే రవాణా చేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా గత నెలలో అనుమతులు పొందిన 16 ట్రాక్టర్ల యజమానులు రోజుకు 5నుంచి8 ట్రిప్పుల ఇసుకను తరలించేస్తున్నారని స్థానికగ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇదీ ప్రక్రియ...


ప్రభుత్వం పథకాల అభివృద్ధి నిర్మాణ పనులకు సంబంధించి ఇసుక అవసర నిమిత్తం సదరు కాంట్రాక్టర్లు తమకు ఇసుక ఏ మేరకు అవసరమో ఆర్డీవోకు ప్రతిపాదనలు పంపుతారు. ఆ తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఎస్టీవోలో చలాన్ కడుతారు. ఎస్టీవో చలాన్ ప్రకారం ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని ఆర్డీవో మండల తహసీల్దార్‌కు ఆదేశాలిస్తారు. మండల అధికారులు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఇసుక రవాణా అనుమతి పత్రం జీపీ నుంచి ఇవ్వాలని ఆదేశిస్తారు. పంచాయతీ కార్యదర్శులు అనుమతులు జారీ చేస్తారు.

కానీ ఇలా జరుగోతోంది...

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల నిర్మాణాలకు గాను ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందిన ట్రాక్టర్ యజమానులు రోజూ రెండేసీ ట్రిప్పులు మాత్రమే తరలించాల్సి ఉండగా 5నుంచి 8ట్రిప్పుల వరకు తరలిస్తున్నారు. తరలించిన ప్రతీసారి ఒకటి లేదా..రెండో ట్రిప్పుకు సంబంధించిన లెక్క పత్రం...రశీదు చూపెడుతున్నారు. ఇలా రోజూ ఐదారు ట్రిప్పుల ఇసుకను అదనంగా వాగు నుంచి తరలిస్తున్నారు. ఈ తరలిస్తున్న ఇసుకను వీలయితే సమీపంలోని కేసముద్రం, మానుకోట, తొర్రూరు పట్టణాల్లో ఇళ్ల నిర్మించుకుంటున్న ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. లేదంటే తమ ఇళ్ల సమీపంలోని ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పు విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5వేల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ఈ ఇసుక అక్రమ రవాణా ద్వారా ఒక రోజుకు ఒక ట్రాక్టర్ యజమాని రూ.30-40 వేలు గడిస్తున్నట్లు తెలుస్తోంది.

-పట్టించుకోని అధికారులు

ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ఆంతర్యమేమిటని పరివాహక రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన అధికారులేఒకమెట్టు దిగి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణను అరికట్టి భూగర్భ జలాలను పరిరక్షంచాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.



ఇసుక రవాణాకు ఆర్డీవో జారిచేసిన అనుమతి పత్రం



కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు వాగులో ఇసుక ట్రాక్టర్లు


సాగుకు నీరే లేదు



ధర్మారపు కొమురయ్య, కౌసల్యదేవిపల్లి

ఆకేరు వాగులో వరద నీటితో భూగర్భ జలాలు వృద్ధి చెంది సమృద్ధిగా నీరు ఉండేది. ఆకేరు పరివాహకంలోని రెండు పంటలకు వందలాది ఎకరాలకు సాగునీరు పుష్కలంగా దొరికేది. సంవత్సరం నుంచి ఇసుక రవాణా పెరగడంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో పడిపోయి, సాగుభూములు బీళ్లుగా మారుతున్నాయి.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అనుమతి



వరప్రసాదరావు, తహసీల్దార్, నర్సింహులపేట

ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, ప్రభుత్వ పనుల కోసం రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించడంతో ఇసుక రవాణాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతోంది. రోజుకు ఒక ట్రాక్టర్ రెండు ట్రిప్పులు మాత్రమే రవాణా చేయాలి. అనుమతిని ఆసరా చేసుకొని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేస్తాం.

కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య


మహబూబాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలోని మిల్ట్రీ కాలనీకి చెందిన ఓ బాలిక విష పదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు టౌన్ ఎస్సై కమలాకర్ గురువారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. జిల్లా కేంద్రం శివారు మిల్ట్రీ కాలనీకి చెందిన జాటోతు కోటి కుమార్తె అఖిల(14) స్థానిక కంకరబోడ్ హైస్కూల్‌లో పదోతరగతి చదువుతుంది. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆర్థిక స్థోమత సరిగ్గా లేని కోటి ఆమెకు వైద్యం చేయించలేకపోయాడు. ఈ క్రమంలోనే కడుపునొప్పి భరించలేక బయట ప్రదేశంలో విషపదార్థం సేవించి ఇంట్లో నిద్రిస్తోంది. ఇది గమనించిన తండ్రి అఖిల తలను పక్కకు తిప్పి చూశాడు. ఆమె నోట్లో నుంచి నురుగులు రావడంతో హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే బుధవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. తన కూతురు అఖిల మృతికి ఎవరు కారణం కాదని కోటి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.



మృతిచెందిన జాటోతు అఖిల

బయ్యారంలో వ్యక్తి ..

బయ్యారం : కడుపునొప్పి తాళలేక మండల కేంద్రంలోని గంగ బజారుకు చెందిన నాసబోయినరవి (39) చెట్టుకు ఉరివేసు కుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గత కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నా అతడు మెరుగైన వైద్యం చేయించుకోలేక స్థానికంగా పీహెచ్‌సీలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఈక్రమంలోనే గురువారం కడుపునొప్పి తీవ్రమవ్వడంతో గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



మృతి చెందిన రవి

సర్వే నెంబర్లపై క్షేత్రస్థాయి పరిశీలన

దంతాలపల్లి: మండలంలోని ఆగపేట శివారు తూర్పుతండా, మేగ్యతండా, రేఖ్యాతండా, దుబ్బతండా, రామానుజపురం, పెద్దముప్పారం, దాట్ల, బీరిశెట్టిగూడెం, బొడ్లాడ, నిధానపురం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో గురువారం రెవెన్యూ అధికారులు రైతుల సర్వేనెంబర్ల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రాజేందర్, నారాయణ, రమేష్, లావణ్య, రాంచంద్రయ్య పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

మరిపెడ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో శిరిష అన్నారు. గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని సీతారాంపూర్, గుండెపుడి హైస్కూల్‌లో విద్యార్థులకు ఆల్‌బెండోజోల్ ట్యాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఫైలేరియా (బోదకాలు) వ్యాధి సంక్రమించకుండా 15 ఉప కేంద్రాల పరిధిలోని 25 గ్రామాల్లో మాత్రలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ప్రభావతి, అరుణాదేవి, వైద్యాధికారి గుగులోతు రవి, హెచ్‌ఎం రామ్మోహన్, అమరేందర్‌రెడ్డి, వెంకటరమణ, వాల్యా, సదానందం, మాణిక్యం, పద్మావతి, జాన్సీ, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.



మరిపెడ సీతారాంపూర్ పాఠశాలలో మాట్లాడుతున్న ఐసీడీఎస్ సీడీపీవో శిరిష

వ్యక్తిగత శుభ్రతతోనే ఆరోగ్యం

నర్సింహులపేట: పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటారని వైద్యాధికారి సీతారామరాజు అన్నారు. గురువారం మండలంలోని మోడల్‌స్కూల్, కస్తూర్బాగాంధీ, హైస్కూల్ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్‌వో స్వప్న, హెల్త్ అసిస్టెంట్ చలపతి, ప్రభాకర్‌రెడ్డి, ఆనంద్‌బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నట్టలమందు పంపిణీలో అపశృతి

2 సంవత్సరాల బాలికకు అస్వస్థత

మహబూబాబాద్ క్రైం : జిల్లాలో గురువారం నట్టల మందు పంపిణీలో అపశృతి చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామ శివారు రేగడితండాకు చెందిన బానోతు నిర్మల-చంద్రు దంపతుల కుమార్తె ప్రవళికకు నట్టల టాబ్లెట్ వేశారు. దీంతో ఆ బాలికకు తీవ్రంగా వాంతులయ్యాయి. బాలికను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి శ్రీరాం, ఆర్ఎంవో జగదీశ్వర్ అఖిలను పరీక్షించి వైద్యం అందించాలని ఆదేశించారు.



మహబూబాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక

బహుజనుల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న

కేసముద్రం : దోపిడీ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు పోరాడిన సర్వాయి పాపన్నగౌడ్ బహుజన వర్గాల ఆశాజ్యోతి అని గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (గోపా) మండల అధ్యక్షుడు కూటికంటి మధు కొనియాడారు. అమినాపురంలో గురువారం జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక మహర్షి జూనియర్ కళాశాలలో ఈనెల 12న సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా జిల్లా ఉపాధ్యక్షుడు మోడెం రవీందర్‌గౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చిర్ర యాకాంతంగౌడ్, వల్లాల రవికుమార్, మేరుగు చంద్రశేఖర్, గంధం శ్రీనివాస కుమార్, మోడెం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అయోమయంలో అంగన్‌వాడీ కేంద్రాలు

● అద్దెభవనాలే ఆధారం ● 69 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం ● విద్యార్థులు లేక సెంటర్‌లు వెలవెల



మహబూబాబాద్‌లోని అద్దెభవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలకు అద్దెభవనాలే పెద్దదిక్కుగా మారాయి. ఇక్కడి అరకొర వసతులు అధికారులను వెక్కిరిస్తున్నాయి. మండలంలో మొత్తం 160 అంగన్‌వాడీ కేంద్రాలు, 7 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మానుకోట మండల పరిధిలో కేవలం ముగ్గురు సూపర్‌వైజర్లు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో సూపర్‌వైజర్ 40నుంచి 50 కేంద్రాలను తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అద్దె భవనాల్లో 140 సెంటర్లు..

మండలంలో మొత్తం 167 సెంటర్‌లకు గాను 140 సెంటర్లు అద్దెభవనాల్లోనే కొనసాగుతుండగా 20 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. పలు ప్రభుత్వ భవనాల్లో అద్దెచెల్లిచకుండా మిగిలిన ఏడు సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించలేక మహబూబాబాద్ ప్రాజెక్టు పరిధిలోని కేసముద్రం, బయ్యారం, మహబూబాబాద్ మండలాల్లో సుమారు 200 సెంటర్‌లను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో మానుకోట మండల పరిధిలో 69అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమయ్యాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో ఐదు మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు మహబూబాబాద్ మండలంలోని శనిగపురం, బయ్యారం మండలంలోని నామాలపాడు, కేసముద్రం మండలంలోని నారాయణపురం సెంటర్‌లను కలెక్టర్ ప్రీతీమీనా ప్రారంభించారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి మహబూబాబాద్ మండలం అయోధ్య సెంటర్‌లను ప్రారంభించాల్సి ఉంది.

సెంటర్‌లకు వచ్చే చిన్నారులు...

మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6 నెలలోపు 639 మంది చిన్నారులు, 7నెలల నుంచి 3 సంవత్సరాలలోపు 3253 మంది, 3-6 సంవత్సరాలలోపు 2927 మంది చిన్నారులున్నారు. మొత్తం 6819 చిన్నారులున్నారు. వీరితోపాటు గర్భిణీలు 917 మంది, బాలింతలు 639 మంది ఉన్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

మండలంలోని అంగన్‌వాడీ సెంటర్‌లను పర్యవేక్షించడానికి సీడీపీవో, అసిస్టెంట్ సీడీపీవో ముగ్గురు సూపర్‌వైజర్లున్నారు. వీరు మండల కేంద్రం దాటి తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెంటర్‌లలో పిల్లలు లేకున్నా రిజిస్టర్‌లో మాత్రం 15-20 మంది హాజరవుతున్నట్లు రికార్డులు చూపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

విద్యార్థులు లేక సెంటర్‌లు వెల..వెల....

మహబూబాబాద్ మండలంలో 167అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మండలంలోని జమాండ్లపల్లి గ్రామశివారు చంద్రుతండాలో మొత్తం ముగ్గురు విద్యార్థులకు గాను ఒక్క విద్యార్థి కూడ సెంటర్‌కు రావడం లేదు. గాంధీపురం సెంటర్‌లో అంగన్ వాడీ కార్యకర్తలేక రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ పోస్టును భర్తీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ ఇద్దరు విద్యార్థులుండగా ఆయా మాత్రమే సెంటర్ నిర్వహిస్తోంది. బ్రహ్మణపల్లి లక్ష్మీపురం, సెంటర్‌లలోను ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో దాదాపు అన్ని సెంటర్ల పరిస్థితి ఇలానే ఉంది. సింగారం, జంగిలిగొండ సెంటర్లలో ఐదుగురులోపు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గ్రామ శివారు తండాల్లో అంగన్‌వాడీ సెంటర్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.


గాంధీపురంలో టీచర్లు లేకపోవడంతో ఆయా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం



నెల్లికుదురులో ధర్నా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

'పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి'

నెల్లికదురు: ఉద్యోగలు, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని పునరుద్దరించాలని కోరుతూ అంబేద్కర్ సెంటర్‌లో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్, జిల్లా కార్యదర్శి ఎ.మురళీకృష్ణ, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం ఉపేందర్‌రెడ్డి, మిత్తింటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమాల తోనే సమస్యలు పరిష్కారమవుతాయని, పాత పెన్షన్ విధానం పురరుద్ధరించే వరకు ఉపాధ్యాయులు సంఘటితంగా పోరాటాలు చేయాలన్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు హెచ్.వెంకటేశ్వర్లు, మార్కెట్ వైస్ చైర్మన్ జిలుకర యలాద్రి, సీఐటీయూ మండల కార్యదర్శి పెరమాండ్ల బాబుగౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

గూడూరులో...

గూడూరు రూరల్ : పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం సెంటర్‌లో గురువారం ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు మైస శ్రీనివాసులు, డీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు అన్నారు. ఈ ధర్నాకు ఎంపీపీ చేల్పూరి వెంకన్న సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జాన్‌నాయక్, టీసీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘల నాయకులు బాలాజీ, జగ్గయ్య, శ్రీను, రవిప్రసాద్, సుమన్, మహెబూబ్ అలీ, కాంతరావు, మోతీలాల్, దశరథ్, రమేష్, నర్సయ్య, శోభరాణి, రవీందర్, మల్లేశ్, నిర్మల, షాహనాజ్ బేగం పాల్గొన్నారు.



గూడూరు ధర్నాలో మాట్లాడుతున్న డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి భాస్కర్

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా మల్లేశం



మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్‌గా కళాశాల లైబ్రేరీ విభాగాధిపతి చిత్తనూరి మల్లేశంను నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పోశయ్య తెలిపారు. కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో కాకతీయ యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతి నియామకపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. సమావేశంలో అధ్యాపకులు ఎం.రాంబాబు, జి.సుధాకర్, బాషా, సీతారం, ప్రభాకర్, హరీఫ్, వెంకటేశ్వర్లు, రవి, విష్ణుకుమార్, ఓదేలుకుమార్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నట్టల నివారణ మందుల పంపిణీ

నెల్లికుదురు: నట్టల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో గురువారం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. స్థానిక మోడల్ స్కూల్‌లో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రామారావు విద్యార్థులకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 1 నుంచి 14 యేళ్ల పిల్లలకు నట్టల నివారణ మందులు వేయాలన్నారు. ఈ మందులతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లలకు నట్టల నివారణ మందుల వేసి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జ్యోతి, హెచ్‌ఈవో వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మీ, మార్కెట్ వైస్ చైర్మన్ జిలుకర యాలాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


మోడల్ స్కూల్‌లో నట్టల నివారణ మందు వేస్తున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రామారావు

కార్యకర్తలకు అండగా టీడీపీ

జిల్లా కార్యదర్శి సునీత

మహబూబాబాద్ రూరల్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పాలాగా కాపాడుకుంటుందని టీడీపీ జిల్లా కార్యదర్శి భూక్య సునీతమంగీలాల్ అన్నారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ శివారు సోమ్లతండాలో 2015 సంవత్సరంలో ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతి చెందిన బానోత్ జవహార్‌లాల్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చెక్కును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.100 కట్టి టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికి రూ.2లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ప్రమాదశాత్తు మృతి చెందిన కుటుంబాలకు పార్టీ తరపున భరోసా కల్పించేందుకే ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆ నిధి నుంచి వచ్చిన చెక్కును మృతుడి భార్య బుజ్జికి అందించినట్లు తోలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు, మండల కార్యదర్శి సుతారపు వెంకటనారాయణ, నాయకులు వెంకన్న, బగ్నానాయక్, రామ్‌నాయక్, ఎడ్ల శ్రీనివాస్, రాంరెడ్డి, మాజీ సర్పంచ్ భూక్య హిరాణీ తదితరులు పాల్గొన్నారు.


సోమ్లాతండాలో మృతుడి కుటుంబానికి చెక్కును అందజేస్తున్న టీడీపీ నేతలు

బహుజనుల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న

కేసముద్రం : దోపిడీ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు పోరాడిన సర్వాయి పాపన్నగౌడ్ బహుజన వర్గాల ఆశాజ్యోతి అని గౌడ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (గోపా) మండల అధ్యక్షుడు కూటికంటి మధు కొనియాడారు. అమినాపురంలో గురువారం జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక మహర్షి జూనియర్ కళాశాలలో ఈనెల 12న సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా జిల్లా ఉపాధ్యక్షుడు మోడెం రవీందర్‌గౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చిర్ర యాకాంతంగౌడ్, వల్లాల రవికుమార్, మేరుగు చంద్రశేఖర్, గంధం శ్రీనివాస కుమార్, మోడెం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

అయోమయంలో అంగన్‌వాడీ కేంద్రాలు

● అద్దెభవనాలే ఆధారం ● 69 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం ● విద్యార్థులు లేక సెంటర్‌లు వెలవెల



మహబూబాబాద్‌లోని అద్దెభవనంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలకు అద్దెభవనాలే పెద్దదిక్కుగా మారాయి. ఇక్కడి అరకొర వసతులు అధికారులను వెక్కిరిస్తున్నాయి. మండలంలో మొత్తం 160 అంగన్‌వాడీ కేంద్రాలు, 7 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మానుకోట మండల పరిధిలో కేవలం ముగ్గురు సూపర్‌వైజర్లు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్కో సూపర్‌వైజర్ 40నుంచి 50 కేంద్రాలను తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అద్దె భవనాల్లో 140 సెంటర్లు..

మండలంలో మొత్తం 167 సెంటర్‌లకుగాను 140 సెంటర్లు అద్దెభవనాల్లోనే కొనసాగుతుండగా 20 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. పలు ప్రభుత్వ భవనాల్లో అద్దెచెల్లిచకుండా మిగిలిన ఏడు సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించలేక మహబూబాబాద్ ప్రాజెక్టు పరిధిలోని కేసముద్రం, బయ్యారం, మహబూబాబాద్ మండలాల్లో సుమారు 200 సెంటర్‌లను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో మానుకోట మండల పరిధిలో 69అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో విలీనమయ్యాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో ఐదు మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు మహబూబాబాద్ మండలంలోని శనిగపురం, బయ్యారం మండలంలోని నామాలపాడు, కేసముద్రం మండలంలోని నారాయణపురం సెంటర్‌లను కలెక్టర్ ప్రీతిమీనా ప్రారంభించారు. కేసముద్రం మండలం ఉప్పరపల్లి మహబూబాబాద్ మండలం అయోధ్య సెంటర్‌లను ప్రారంభించాల్సి ఉంది.

సెంటర్‌లకు వచ్చే చిన్నారులు...

మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6 నెలలోపు 639 మంది చిన్నారులు, 7నెలల నుంచి 3 సంవత్సరాలలోపు 3253 మంది, 3-6 సంవత్సరాలలోపు 2927 మంది చిన్నారులున్నారు. మొత్తం 6819 చిన్నారులున్నారు. వీరితో పాటు గర్భిణీలు 917 మంది, బాలింతలు 639 మంది ఉన్నారు.

కొరవడిన పర్యవేక్షణ..

మండలంలోని అంగన్‌వాడీ సెంటర్‌లను పర్యవేక్షించడానికి సీడీపీవో, అసిస్టెంట్ సీడీపీవో ముగ్గురు సూపర్‌వైజర్లున్నారు. వీరు మండల కేంద్రం దాటి తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. సెంటర్‌లలో పిల్లలు లేకున్నా రిజిస్టర్‌లో మాత్రం 15-20 మంది హాజరవుతున్నట్లు రికార్డులు చూపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

విద్యార్థులు లేక సెంటర్‌లు వెల..వెల....

మహబూబాబాద్ మండలంలో 167అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మండలంలోని జమాండ్లపల్లి గ్రామశివారు చంద్రుతండాలో మొత్తం ముగ్గురు విద్యార్థులకు గాను ఒక్క విద్యార్థి కూడ సెంటర్‌కు రావడం లేదు. గాంధీపురం సెంటర్‌లో అంగన్ వాడీ కార్యకర్తలేక రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ పోస్టును భర్తీ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ ఇద్దరు విద్యార్థులుండగా ఆయా మాత్రమే సెంటర్ నిర్వహిస్తోంది. బ్రహ్మణపల్లి లక్ష్మీపురం, సెంటర్‌లలోను ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మండలంలో దాదాపు అన్ని సెంటర్ల పరిస్థితి ఇలానే ఉంది. సింగారం, జంగిలిగొండ సెంటర్లలో ఐదుగురులోపు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. గ్రామ శివారు తండాల్లో అంగన్‌వాడీ సెంటర్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.



గాంధీపురంలో టీచర్లు లేకపోవడంతో ఆయా నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం

ఘనంగా సర్ధార్ పాపన్న జయంతి

దంతాలపల్లి: మండల కేంద్రంలో గురువారం సర్ధార్ పాపన్న 367వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపా జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు చీకటి మహేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుర్రం వెంకన్న, ఉపేందర్, కృష్ణగౌడ్, శ్రీనుగౌడ్, వెంకన్నగౌడ్, వీరన్నగౌడ్, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

'బోరుబావి మరమ్మతు చేయించాలి'

దంతాలపల్లి: బోరుబావికి వెంటనే మరమ్మతు చేయించి తాగు నీటిని సరఫరా చేయాలని గురువారం మండలంలోని బీరిశెట్టిగూడెం శివారు కొత్తతండా మహిళలు ఒక ప్రకటనలో కోరారు. కార్యక్రమంలో సాలమ్మ, కాంతమ్మ, విమల, కళవతి, సుగుణమ్మ, మోతీ పాల్గొన్నారు.

నులిపురుగు మందుల పంపిణీ

దంతాలపల్లి: మండలంలోని 21 గ్రామాల్లో ఫైలేరియా, నులి పురుగుల మందులను పంపిణీ చేసినట్లు సీహెచ్‌వో బోడా బాలాజీనాయక్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో డీఈసీ మాత్రలు 56,746. నులిపురుగు మాత్రలు 17,523 పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో వైద్యులు అక్షయ్, సీతారాంరాజు, సూపర్‌వైజర్లు వెంకన్న, కాంతమ్మ, సత్యనారాయణ, ఏఎన్‌ఎంలు సుభద్ర, కల్పన, కమల, తదితరులు పాల్గొన్నారు.

రైతు రాజ్యం ఆధ్వర్యంలో కూరగాయల విక్రయం

దంతాలపల్లి: మండల కేంద్రంలో గురువారం రైతు రాజ్యం సేవా సంస్థ ఆధ్వర్యంలో తక్కువ ధరకే కూరగాయలను విక్రయించారు. ఈసందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు కళ్లెం ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటతో పాటు కూరగాయలను ఏలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తూ ప్రజలకు తక్కువ ధరకే విక్రయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో శంభారెడ్డి, రాంరెడ్డి, పూర్ణచందర్, తూనికి యాకన్న, హర్షవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

'మొక్కలు నాటితేనే బంగారు భవిష్యత్'

దంతాలపల్లి: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటితేనే బంగారు భవిష్యత్ ఉంటుందని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బెల్టు షాపులపై దాడులు

దంతాలపల్లి: మండలంలోని గున్నేపల్లి, పెద్దముప్పారం గ్రామాలలో బుధవారం రాత్రి బెల్టు షాపులపై దాడులు నిర్వహించి రాజలింగం, స్వరూపపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

బాల వికాస ఆధ్వర్యంలో వైద్య శిబిరం

తొర్రూరు: మండలంలోని హరిపిరాల గ్రామంలో గురువారం బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్లు సాయిబార్గవ్, నరేష్, స్వరూప్‌కుమార్‌ల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మమత, సారయ్య పాల్గొన్నారు.

'విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

తొర్రూరు(పెద్దవంగర): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు అన్నారు. గురువారం ఆపార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా మల్లేశం



మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్-2 ప్రోగ్రాం ఆఫీసర్‌గా కళాశాల లైబ్రేరీ విభాగాధిపతి చిత్తనూరి మల్లేశంను నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.పోశయ్య తెలిపారు. కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో కాకతీయ యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జ్యోతి నియామకపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. సమావేశంలో అధ్యాపకులు ఎం.రాంబాబు, జి.సుధాకర్, బాషా, సీతారం, ప్రభాకర్, హరీఫ్, వెంకటేశ్వర్లు, రవి, విష్ణుకుమార్, ఓదేలుకుమార్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నట్టల నివారణ మందుల పంపిణీ

నెల్లికుదురు: నట్టల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పీహెచ్‌సీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో గురువారం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. స్థానిక మోడల్ స్కూల్‌లో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రామారావు విద్యార్థులకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 1 నుంచి 14 యేళ్ల పిల్లలకు నట్టల నివారణ మందులు వేయాలన్నారు. ఈ మందులతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లలకు నట్టల నివారణ మందుల వేసి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జ్యోతి, హెచ్‌ఈవో వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మీ, మార్కెట్ వైస్ చైర్మన్ జిలుకర యాలాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



మోడల్ స్కూల్‌లో నట్టల నివారణ మందు వేస్తున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రామారావు

కార్యకర్తలకు అండగా టీడీపీ

జిల్లా కార్యదర్శి సునీత

మహబూబాబాద్ రూరల్ : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పాలాగా కాపాడుకుంటుందని టీడీపీ జిల్లా కార్యదర్శి భూక్య సునీతమంగీలాల్ అన్నారు. మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామ శివారు సోమ్లతండాలో 2015 సంవత్సరంలో ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి మృతి చెందిన బానోత్ జవహార్‌లాల్ కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం చెక్కును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూ.100 కట్టి టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికి రూ.2లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ప్రమాదశాత్తు మృతి చెందిన కుటుంబాలకు పార్టీ తరపున భరోసా కల్పించేందుకే ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆ నిధి నుంచి వచ్చిన చెక్కును మృతుడి భార్య బుజ్జికి అందించినట్లు తోలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు, మండల కార్యదర్శి సుతారపు వెంకటనారాయణ, నాయకులు వెంకన్న, బగ్నానాయక్, రామ్‌నాయక్, ఎడ్ల శ్రీనివాస్, రాంరెడ్డి, మాజీ సర్పంచ్ భూక్య హిరాణీ తదితరులు పాల్గొన్నారు.



సోమ్లాతండాలో మృతుడి కుటుంబానికి చెక్కును అందజేస్తున్న టీడీపీ నేతలు

డీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడిగా శశికుమార్



మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : జిల్లా డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా మంద శశికుమార్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల బద్రి తెలిపారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన సంఘ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీరాంను నియమించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమృతరాజ్, అవినాష్, నాయకులు జనార్ధన్, రాజ్‌కుమార్, మెట్టు నవీన్, సాయి, అనిల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

●ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ● ఎస్సారెస్పీ పునర్జీవ సదస్సుకు తరలిన టీఆర్ఎస్ శ్రేణుల

మహబూబాబాద్ టౌన్ : సీమాంధ్రపాలనలో పట్టించుకోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) పునర్జీవించి కాల్వల ద్వారా పంటలకు నీరందిం చేందుకు సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవం పనులు ప్రారంభిస్తున్నారని ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ పునర్జీవం పథకం తర్వాత పోచంపాడులో నిర్వహించనున్న రైతు సభకు మానుకోట నుంచి గురువారం భారీగా తరలివెళ్లారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు బస్సుల్లో తరలిపోయారు. అర్బన్ మండలంతో పాటు నాలుగు రూరల్ మండలాల నుంచి 50 బస్సులో 2వేలకు పైగా సభకు వెళ్లగా పార్టీ శ్రేణులతో కలసి బస్సులోనే పోచంపాడు సభకు ఎమ్మెల్యే తరలి వెళ్లాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ కృషి చేస్తుందన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీతో పాటు అనేక సంక్షేమ ఫలాలు అందించేందుకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఎస్సారెస్పీ జలాలతో రైతుల పంటలు పండి ఆర్థికంగా ఎదుగుతారన్నారు.

కేసముద్రంలో...

కేసముద్రం : గురువారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు కేసముద్రం మండలం నుంచి బస్సుల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. రెండు గ్రామాలకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి తెల్లవారు జామునే కార్యకర్తలను తరలించారు. పార్టీ మండల అధ్యక్షుడు మాచెర్ల రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రెండు రోజుల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు.

నెల్లికుదురులో...

నెల్లికుదురు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో జరిగే రైతు సదస్సుకు తరలి వెళ్తున్న క్రమంలో మండలంలోని కాచికల్ క్రాస్‌రోడ్డు వద్ద ఆయన జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 బస్సులలో, కారులలో సుమారు 5వేల మంది రైతులను సదస్సుకు తరలించినట్లు తెలిపారు. తరలి వెళ్లిన వారిలో టీఆర్ఎస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, గుగులోతు బిక్కునాయక్, యాసం వెంకటేశ్వర్లు, ఆకుల జగ్గయ్య, పరిపాటి వెంకట్‌రెడ్డి కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, కసరబోయిన విజయ్ యాదవ్, రాయిలీ గంగాధర్ వివిధ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ శ్రేనులు పాల్గొన్నారు.

కురవిలో...

కురవి: నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఎస్సారెస్పీ వద్ద నిర్వహించనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు ఆపార్టీ కురవి మండల నాయకులు గురువారం ఉదయం తరలివెళ్లారు. 8 బస్సులు, 2కార్ల కాన్వాయ్‌ను టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, బజ్జూరి పిచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న భగీరథ యత్నానికి ప్రజలంతా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎర్రంరెడ్డి సుధాకర్‌రెడ్డి, కొంతం విజయ్, మేక నాగిరెడ్డి, పెద్ది వెంకన్న, కలకోట రాము, దైద భద్రయ్య, కిన్నెర మల్లయ్య, బిక్కోజి తదితరులు పాల్గొన్నారు.

డోర్నకల్‌లో...

డోర్నకల్ : నిజామాబాద్ జిల్లాలో పోచంపాడులో సీఎం కేసీఆర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం శంకుస్థాపన అనంతరం జరిగిన సభకు డోర్నకల్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.

బస్సులు, కార్లు, జీపుల్లో నాయకలు అక్కడికి వెళ్లారు. తరలివెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొర్లసత్తిరెడ్డి, వాంకుడోతు వీరన్న, మాద శ్రీను, మేకపోతుల శ్రీనివాస్, ధరంసోత్ కృష్ణ, కొత్త రాంబాబు, విద్యాసాగర్, నల్లబోలు శ్రీను తదితరులు ఉన్నారు.



మహబూబాబాద్ నుంచి పోచంపాడు బహిరంగ సభకు తరలి వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్, పార్టీ శ్రేణులు



కేసముద్రంలో రైతు సభకు తరలివెళుతున్న టీఆర్ఎస్ పట్టణ నాయకులు



నెల్లికుదురులో జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్



కురవి నుంచి టీఆర్ఎస్ బహిరంగ సభ పోచంపాడుకు వెళ్తున్న టీఆర్ఎస్ నాయకులు

పత్తిపాకలో ఇంటింటికి మొక్కల పంపిణీ



పత్తిపాకలో మొక్కలను పంపిణీ చేస్తున్న జీవవైవిధ్య యాజమాన్య కమిటీ బాధ్యులు

మహబూబాబాద్ టౌన్: హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రం శివారు పత్తిపాకలో మునిసిపల్ జీవవైవిద్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలను పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరిగి ఒక్కో ఇంటికి ఐదు మొక్కల చొప్పున మొత్తం 300 మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా జీవవైవిధ్య యాజమాన్య కమిటీ కార్యదర్శి గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. విధిగా మొక్కలు నాటి రక్షించినప్పుడు మానవుల జీవితాలకు సార్ధకత ఉంటుందని వెల్లడించారు. నాటిన మొక్కను కంటికి రెప్పలా కాపాడుతూ వృక్షాలుగా పెంచాలని సూచించారు. అడగకుండానే తమ ఇంటికి వచ్చి మొక్కలు ఇచ్చిన జీవవైవిధ్య యాజమాన్య కమిటీ బాధ్యులను పత్తిపాక వాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో దైద వెంకన్న, బోడ శ్రీను, అచ్చమ్మ, స్వరూప, చంద్, మహాలక్ష్మి, స్వాతి, సునీత, జయ, రోజా, మౌనిక, సతీష్, రమేష్, మాధవి, సరోజ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

'సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి'

మహబూబాబాద్ టౌన్ : వర్షాకాలంలో వ్యాపించనున్న సీజనల్ వ్యాధులనుంచి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆర్ఎంపీఅండ్ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారుడు బి.వెంకటేశ్వర్లు సూచించారు. మహబూబాబాద్‌లో సంఘం జిల్లా శాఖ సమావేశాన్ని జి.రవీంద్రాచారి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 17న నిర్వహించి మీజిల్స్, రుబెల్లా వాక్సిన్ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీలు తమ వంతు పాత్ర పోషించి విజయవంతం చేయాలన్నారు. సేయింట్‌జాన్‌అంబుల్స్ జాతీయ సంస్థ ద్వారా ఫస్ట్‌ఎయిడ్, హోం నర్సింగ్‌పై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. భవిష్యత్‌లో కూడ గ్రామీణ వైద్యులకు నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎవరికై అపోహలు ఉన్నా జిల్లా కమిటీతో చర్చించి నివృత్తి చేసుకోవాని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిండెంట్ ఎమ్డీ నజీర్‌అహ్మద్, శ్రీనివాసరాజు, కళాధర్ వీరారెడ్డి, సత్యం, యాకయ్య, ఎమ్డీసర్వర్, తానిషా, యాకాంతం, యాకుబ్, పురుషోత్తం, మాధవరావు పాల్గొన్నారు.

మొక్కలు నాటడం వేగవంతం చేయాలి

మండల ప్రత్యేక అధికారి వీరేశం

మహబూబాబాద్ రూరల్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి వీరేశం అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్ మండలంలో ఇప్పటి వరకు 2,08,200 మొక్కలను నాటినట్లు చెప్పారు. 23,431 మొక్కలకు జియోటాగింగ్ చేశామన్నారు. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ఈజీఎస్ సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, ఏపీవో భూక్య కృష్ణవేణి, ఈసీ, టీఏ, ఎఫ్ఏ, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

లక్ష్మీపురం సర్పంచ్‌కు పరామర్శ

మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలం బ్రహ్మణపల్లి లక్ష్మీపురం సర్పంచ్ షఫీయోద్దీన్ తల్లి అప్జల్‌బీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సర్పంచ్ కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మొక్కలు నాటడంతో ఎన్నో ప్రయోజనాలు



మొక్కలు నాటుతున్న బిషప్ వాడపల్లి ప్రసాదరావు, సీఐ రాజయ్య

డోర్నకల్ : మొక్కలను నాటడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డోర్నకల్ బిషప్ వాడపల్లి ప్రసాదరావు, సీఐ రాజయ్య అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక బిషప్ కాంపౌండ్‌లో గురువారం వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలను నాటాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మొక్కల ను నాటితేనే మానవాళి మనుగడకు రక్షణ ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా 5 మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

గార్ల చెరువుకు భారీగా చేరుతున్న నీరు

గార్ల : గత నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గార్ల పెద్ద చెరువుకు బయ్యారం అలుగు నీరు భారీగా చేరుతోంది. మసివాగు, పందిపంపుల వాగులు పొంగి ప్రవహిస్తుండగా బయ్యారం చెరువు నిండి రెండో సారి అలుగు పోస్తోంది. అలుగు నీరు కమాలయ కట్టు ఎర్రకాలువ ద్వార గార్ల చెరువుకు చేరుతోంది. ఇదే విధంగా మరో వారం రోజుల పాటు ఎర్రకాలువ వరద నీరు గార్ల చెరువుకు చేరుతే పూర్తి స్థాయిలో నిండి అలుగుపడే అవకాశం ఉంది. పాకాల ఎగువ ప్రవాహం గతం కంటే మూడు అడుగులు పెరిగింది. నిన్నటి వరకు గార్ల చెరువు ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం కాగా గత రెండు రోజులుగా గార్ల చెరువుకు చేరుతున్న వరద నీటితో అన్నదాతలో ఆనందం వ్యక్తమవుతోంది. నార్లు పోసి ఇప్పటికే నలభై రోజులు గడుస్తుండడంతో రైతులు నాట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు.



గార్ల పెద్ద చెరువులోకి ఎర్రకాలువ వరద నీరు చేరుతున్న దృశ్యం

'బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి'

కేసముద్రం : రాబోయే 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ పార్లమెంట్ కన్వీనర్ రాచకొండ కొమురయ్య కోరారు. గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ప్రదీప్, బొద్దుల శ్రీరంగం, చంద్రకళ, విజయ, సంపత్, బాలునాయక్, శశికర్, మహబూబ్ పాల్గొన్నారు.

ఉపాధి కూలీల ఆధార్‌ అనుసంధానం త్వరగా పూర్తి చేయాలి

నర్సింహులపేట: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీల ఆధార్‌ అనుసంధానాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌చార్జి ఎంపీడీవో గవర్రాజు ఈజీఎస్‌ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఈజీఎస్‌ పనులపై గ్రామాల వారిగా సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నర్సింహులపేట మండలంలోని 21 గ్రామాల పరిధిలో 16 వేల జాబ్‌ కార్డులకు గాను 40 వేల మందికూలీలు ఉన్నారన్నారు. వీరిలో 30 వేల మంది ఆధార్‌ నంబర్లు అనుసంధానం కాగా 10 వేలమందివి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గారడి మాటలతో కాలం వెళ్లదీస్తున్న ప్రభుత్వం

కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంచందర్‌నాయక్‌


సమావేశంలో మాట్లాడుతూన్న రాంచందర్‌నాయక్‌

దంతాలపల్లి: గారడీ మాటలతోనే కేసీఆర్‌ ప్రభుత్వం కాలం వెల్లాదీస్తుందని కాంగ్రెస్‌ పార్టీ డోర్నకల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంచందర్‌నాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాల్లో ఏది నేటికి పూర్తి కాలేదన్నారు.

తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తిస్తామన్నా విషయాన్ని కేసీఆర్‌ విస్మరించారన్నారు. ఎస్సారెస్పీ జలాలు అందించడంలో విఫలమయ్యారన్నారు. అనంతరం పెద్దముప్పారంలో మృతి చెందిన సుధాకర్‌ కుటుంబాన్ని, ఆగపేట శివారు తూర్పుతండాలో మృతి చెందిన ముడావత్‌ బీక్రీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భట్టునాయక్‌, నాయకులు దేవేందర్‌రెడ్డి, గురుపాల్‌రెడ్డి, వాసు, మంగీలాల్‌, తదితరులు పాల్గొన్నారు.

జలమయమైన దాట్ల ఉన్నత పాఠశాల


పాఠశాల ఆవరణలో నిలిచిన వర్షపు నీరు

దంతాలపల్లి: గురువారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని దాట్ల ఉన్నత పాఠశాల తరగతి గదులు, పాఠశాల ఆవరణ మొత్తం జలమయమయ్యాయి. దీంతో తరగతి గదులల్లో విద్యార్థులు కూర్చొలేక, ఉపాధ్యాయులు తరగతులు నిర్వహించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్న భోజనాన్ని సైతం విద్యార్థులు నిలబడే తిన్నారు. పాఠశాలల ఆవరణలో నీరు నిల్వఉండకుండా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి


నర్సింహులపేటలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని టీపీటీఎఫ్‌ మండల అధ్యక్షుడు ఎస్‌.ఐలయ్యా కోరారు. గురువారం కాంట్రిబ్యూషన్‌ పింఛన్‌ విధానానికి వ్యతిరేకంగా మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఐక్యపోరాట కమిటీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రిబ్యూషన్‌ పింఛన్‌ విధానం వల్ల ఉద్యోగులకు కనీస భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో మురళీకృష్ణ, సూరం ఉపేందర్‌రెడ్డి, కుమార్‌, సురేష్‌, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

నర్సింహులపేటలో..

నర్సింహులపేట: సీపీఎస్‌ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీపీటీఎఫ్‌, టీఎస్‌యూటీఎఫ్‌ ఉపాధ్యాయసంఘాల ఆధ్వర్యంలో గురువారం నర్సింహులపేటలో చౌరస్తా నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్‌ వరప్రసాద్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల నిరసనకు సీపీఎం మండల కమిటీ మద్దతు తెలిపి సంఘీబావంగా ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ మండల అధ్యక్షులు క్రాంతికుమార్‌, వెంకటేశ్వర్లు, చంద్రారెడ్డి, సురేందర్‌గుప్తా, రాజు, విస్ణువర్ధన్‌రెడ్డి, వెంకట్రాంనర్సయ్య, సీపీఎం మండల కార్యదర్శి మోహన్‌, సోమిరెడ్డి పాల్గొన్నారు.

చిన్నగూడూరులో..

చిన్నగూడూరు: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలోని దాశరథి ప్రాంగణంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో వెంపటి విజయరాజ్‌, బండి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఘనంగా తీజ్‌ ఉత్సవాలు

దంతాలపల్లి: మండలంలోని ఆగపేట శివారు తూర్పుతండా, రేఖ్యా, దుబ్బ, మేగ్యతండాలలో బంజారా యువతులు నృత్యాలు, ఆట, పాటలతో గురువారం తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. మొదటిరోజు నుంచి ఎనిమిదోరోజు వరకు ఢంబోళి పండుగ చేస్తూ తొమ్మిదో రోజు తీజ్‌ను నిమజ్జనం చేశారు.


తీజ్‌ బుట్టలతో గిరిజన యువతులు

పోచంపాడు సభకు తరలిన టీఆర్‌ఎస్‌ నాయకులు

తొర్రూరు: నిజామబాద్‌ జిల్లాలోని పోచంపాడులో నిర్వహించే ఎస్సారెస్పీ పునర్జ్జీవసభకు మండల కేంద్రం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు 20 బస్సుల ద్వారా తరలి వెళ్లారు. పట్టణ కేంద్రంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పొనుగొటి సోమేశ్వర్‌రావు జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభించారు. కార్యక్రమంలో మంగళపల్లి శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి, కాకిరాల హరిప్రసాద్‌, కిశోర్‌రెడ్డి, వల్లపు మల్లయ్య, శీలంలింగన్న, తలారి అబ్బయ్య, మెరుగు ప్రకాశ్‌ తరలివెళ్లారు.

పెద్దవంగరలో..

తొర్రూరు(పెద్దవంగర): పోచంపాడులో నిర్వహించే బహిరంగ సభకు పెద్దవంగర మండల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, జడ్పీటీసీ జాటోతు కమలాకర్‌, కొడకండ్ల ఎంపీపీ బానోతు జ్యోతివెంకన్న, ఎఎంసీ చైర్మన్‌ రమాదేవి, సర్పంచ్‌ జ్యోతిర్మయి సుధీర్‌, జాటోతు నెహ్రూనాయక్‌, రామచంద్రయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిపెడలో..

మరిపెడ: నిజమాబాద్‌ జిల్లా పోచంపాడులో గురువారం జరుగుతున్న ఎస్సారెస్పీ పునర్జ్జీవ బహిరంగ సభకు మండలం నుంచి సుమారు వెయ్యి మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. తరలిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌రావు, సర్పంచ్లు పానుగోతు రాంలాల్‌, దుస్స నర్సయ్య, భూక్యసేవియా, ఎంపీటీసీలు కేలోతు వస్రాం, జినుక మంజుల ఉదయ్‌, కుడితి మహేందర్‌రెడ్డి,ముదిరెడ్డిబుచ్చిరెడ్డి, గూడురు శ్రీను, బాలాజీ, రేఖ దర్గయ్య ఉన్నారు.

నర్సింహులపేటలో..

నర్సింహులపేట: పోచంపాడు టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు మండల నాయకులు భారీగా తరలి వెళ్లారు. వారిలో టేకుల యాదగిరిరెడ్డి, కాలసాని దామోదర్‌రెడ్డి, మేరుగుశంకర్‌గౌడ్‌, బానాల ప్రవీణ్‌, గుజి వీరస్వామి, బొబ్బ సోమిరెడ్డి ఉన్నారు.


తొర్రూరులో జెండా ఊపి వాహనాల శ్రేణిని ప్రారంభిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు


దంతాలపల్లిలో..

దంతాలపల్లి: మండలంలోజడ్పీటీసీ వేణు, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పోచంపాడు బహిరంగ సభకు తరలి వెళ్లారు.

తెలంగాణ భగీరథుడు కేసీఆర్‌

చిన్నగూడూరు: తెలంగాణ భగీరథుడు సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. గురువారం పోచంపాడు సభకు మండలం నుంచి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, మండల కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ ఆయూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

అన్ని దానాల్లో రక్తదానం గొప్పది


రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఆర్‌డీవో, డీఎస్పీ

తొర్రూరు: సమాజంలో అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ఆర్‌డీవో కృష్ణవేణి, డీఎస్పీ రాజారత్నం అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో మండల ఫొటో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో వాహనాల సంఖ్య పెరిగిపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోందన్నారు. సరైన సమయంలో రక్తం లభించకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ విజయ్‌కుమార్‌, కల్యాణి, సాంబరాజు, ఫొటో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నల్లా ఎల్లారెడ్డి, వేముల వెంకటాద్రి, సంతోష్‌, దయాకర్‌, వాసు, సురేందర్‌, కల్లూరి నాగేంద్రచారి, ఎం.వెంకన్న, హరిమోహనచారి, శ్యాం, రవికుమార్‌, సుమన్‌, ప్రసాద్‌, వినయ్‌, కర్ణాకర్‌, నిఖిల్‌, ప్రకాశ్‌, సాయి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

నట్టల నివారణ మందుల పంపిణీ

తొర్రూరు: విద్యార్థుల్లో నట్టలు నివారించడానికి నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు ఆర్‌డీవో కృష్ణవేణి, డీఎస్పీ జి. రాజారత్నం తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిశుభ్ర వాతావరణం వల్ల విద్యార్థుల్లో నట్టలు పెరిగిపోయి పోషక లోపాలు కలిగే అవకాశం ఉందన్నారు. నట్టల నివారణ కోసం ఆల్బెండజోల్‌ మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రామారావు, వైద్యులు సైదులు, విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌

తొర్రూరు: పట్టణ కేంద్రంలో గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌ నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆసంఘం జిల్లా కన్వీనర్‌ ఎనగందుల శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడం అమానుషమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్లు స్కాలర్‌షిప్‌ మంజూరు చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.కార్యక్రమంలో రాజు, నవీన్‌, ప్రశాంత్‌, నరేష్‌, గణేష్‌, శ్యాంప్రసాద్‌, దిలిప్‌, రాజు, కృష్ణ, సాయిప్రకాశ్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిపెడలో..

మరిపెడ: మండలంలో కళాశాలల బంద్‌ విజయవంతం అయిందని ఏబీవీపీ మండల కన్వీనర్‌ రావుల సుమంత్‌రెడ్డి తెలిపారు. గురువారం మరిపెడలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలను బంద్‌ చేయించారు. డిగ్రీ విద్యార్థులకు పెంచిన ఫీజులను ప్రభుత్వమే భరించాలన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్‌, సునిల్‌, మహేష్‌, ప్రశాంత్‌, విజయ్‌, నాగరాజు, సుమంత్‌, వీరన్న, సురేష్‌, లింగస్వామి పాల్గొన్నారు.


తొర్రూరులో రాస్తారోకో నిర్వహిస్తున్న ఏబీవీపీ నాయకులు



ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎరువులనే విక్రయించాలి

జిల్లా ఎస్పీ కోటిరెడ్డి



సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్ క్రైం: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎరువులను మాత్రమే అమ్మాలని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ ఎస్వీఎం ఫంక్షన్ హాల్‌లో గురువారం పురుగు మందుల దుకాణాదారులతో ఎస్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. మానుకోట జిల్లాలో ఇప్పటి వరకు నాసిరకం పురుగు మందులు, విత్తనాలు అమ్మిన 13 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా తనీఖీలు ముమ్మరం చేస్తామన్నారు. రైతులకు బిల్లులు లేకుండా పురుగు మందులు, విత్తనాలు విక్రయించరాదని తెలిపారు. రైతుల పంటల ఉత్పత్తులను పెంచడంలో తోడ్పాడునందించాలని గ్రామంలో ఎవరైనా మందుల అమ్మకాలు చేస్తే తమదృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి చతృనాయక్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలను అరికట్టడంలో విజయవంతమయ్యామని తెలిపారు. గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించామన్నారు. అన్నంపెట్టె రైతులకు ఇబ్బందులు పెట్టకుండా చూడాలన్నారు. వ్యాపారంలో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఎంతో ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో పురుగు మందుల డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమయ్య, వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎంప్లాయిమెంట్ కార్డును రెన్యూవల్ చేసుకోవాలి

జిల్లా ఉపాధి అధికారి రామకృష్ణ

మహబూబాబాద్ ఎడ్యుకేషన్: జిల్లాలోని నిరుద్యోగులైన అభ్యర్థులు గతంలో ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకొని రెన్యూవల్ గడువు ముగిసిన వారు తిరిగి రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఉపాధి అధికారి ఆర్‌డీఎన్‌వీ.రామకృష్ణ గురువారం తెలిపారు. జనవరి 1, 2000 సంవత్సరం నుంచి జూలై 31, 2017 మధ్యకాలంలో ఎంప్లాయిమెంట్ కార్డు గడువు ముగిసిన అభ్యర్థులు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఒరిజినల్ ఎంప్లాయిమెంట్ కార్డుతో జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఒరిజినల్ లేని వారు జిరాక్స్ కాపీలను తమ ఎంట తీసుకువచ్చి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అదనపు అర్హతలు కలిగి ఉన్నట్లయితే వాటిని కూడా కొత్త కార్డులో పొందుపరు చుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శ్మశాన వాటిక ఏర్పాటుకు సంతకాల సేకరణ

మరిపెడ: మండల కేంద్రంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం టౌన్ కార్యదర్శి బాణాల రాజన్న ఆధ్వర్యంలో గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ఎదుట సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరిపెడలో సుమారు 20 వేల మంది జనాభా ఉన్నారన్నారు. ఇక్కడ మృతి చెందిన వారిని గతంలో కొండ సముద్రం చెరువు పరిసరాల్లో దహన, ఖనన కార్యక్రమాలు నిర్వహించేవారన్నారు. ప్రభుత్వం మిషన్ కాకతీయలో భాగంగా కొండసముద్రంను మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. దీంతో శ్మశానవాటిక లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దుండి వీరన్న, తాటికొండ అనంతాచారి, పాల్వాయి దుర్గయ్య, ఐనాల పరుశురాములు, బాణాల రాజన్న, యల్లయ్య, నందిపాటి వెంకన్న, పుల్లూరి దేవయ్య పాల్గొన్నారు.

❖ సినిమాలు ❖

వరంగల్ అర్బన్ జిల్లా

వరంగల్

దేవి: వాసుకి
ఎస్-2 సినిమాస్: గౌతమ్‌నంద, ఫిదా, నక్షత్రం, డన్‌కిర్క్, నిన్నుకోరి
వెంకట్రామ: నక్షత్రం
రాధిక: దర్శకుడు
రామ్: ఫిదా
లక్ష్మణ్: ముబారకన్ (హిందీ)
జెమిని స్క్రీన్-1: గౌతమ్‌నంద
జెమిని స్క్రీన్-2: నిన్నుకోరి
రామకృష్ణ: గ్రీన్‌కార్డ్

హన్మకొండ

అమృత: ఫిదా
అశోక్: గౌతమ్‌నంద
శ్రీ విజయ: నక్షత్రం
శ్రీదేవి మాల్: నక్షత్రం, దర్శకుడు
శ్రీదేవి మాల్: ఫిదా, గౌతమ్‌నంద
శ్రీదేవి మాల్:

కాజీపేట

భవాని: ఫిదా
శాంభవి:గౌతమ్‌నంద

● మహబూబాబాద్

మహబూబాబాద్

ముకుంద్ : గౌతమ్‌నందా
లక్ష్మి : ఫిదా
వెంకట్రామ : నక్షత్రం
శ్రీనివాస : దర్శకుడు

కేసముద్రం

మోహన్ : నక్షత్రం

మరిపెడ

వెంకటేశ్వర: వైశాఖం
లక్ష్మి : ఫిదా
శాంతి : గౌతమ్‌నందా

డోర్నకల్

శ్రీలక్ష్మి : డీజే దువ్వాడ జగన్నాథం

తొర్రూరు

రామకృష్ణ : ఫిదా
అశ్విని : గౌతమ్‌నంద
వెంకటేశ్వర : నిన్నుకోరి

-మహబూబాబాద్ టౌన్

దినఫలాలు



అదృష్టసంఖ్యలు: 2, 6



మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): పిల్లల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.



వృషభరాశి: (ఏప్రిల్21-మే20): గృహరుణాలు మంజూరవుతాయి. సమావేశాలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా వుంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.



మిథునరాశి: (మే21-జూన్21): ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ రంగానికి చెందిన వారికి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖుల సహకారంతో విద్యా సంస్థల్లో ప్రవేశం అందుకుంటారు. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు.



కర్కాటకరాశి: (జూన్22-జూలై23): ప్రణాళిక లోపించడం వల్ల ఆర్థిక విషయాల్లో అంచనాలు తప్పుతాయి. విద్య, కళలు, న్యాయ, బోధన, రక్షణ రంగాల వారికి కొంత వరకు ఆర్థికంగా ప్రోత్సాహకరం. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం.



సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): ఆస్పత్రి ఖర్చులు అంచనాలు మించుతాయి. బీమా, గ్రాట్యుటీ, పింఛన్, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గతం నెమరవేసుకుంటారు.



కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): సమావేశాలు, వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై ఒక కన్నేసి ఉంచాలి. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.




తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాలకు చెందిన వారు ఆర్థిక విషయల్లో నిదానం పాటించాలి. సహోద్యోగులో ఆర్థిక విషయాలో చర్చకు వస్తాయి. వృత్తిపరమైన సమావేశాలు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటారు.



వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి విద్యా కోర్సుల్లో చేరేందుకు పెద్దల సహకారం అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.



ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): కుటుంబ వ్యవహారాల్లో అంచనాలు తప్పే అవకాశం వుంది. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాలు ఫలిస్తాయి.



మకరరాశి(డిసెంబర్22-జనవరి21): విలువైన పత్రాలు అందుకుంటారు. నిధుల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి.ఆర్థిక విషయాల్లో సోదరీసోదరుల సహకారం అందుకుంటారు. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది.



కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆస్పత్రులు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు లక్ష్య సాధన కోసం అధికంగా శ్రమించాలి. ఆహార నియమాలు పాటిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరిస్తారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

మాయమాటలతో నిలువునా ముంచాడు..

● నగరంలో నకిలీ బాబా మోసం ● రూ.14లక్షలు కోల్పోయిన ముస్లిం కుటుంబం ● కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు

వరంగల్ అర్బన్‌క్రైం: మాయమాటలతో తమను నమ్మించి డబ్బులు కాజేసిన పీర్‌బాబా నుంచి డబ్బులు ఇప్పించి అతడి మనుషుల నుంచి కాపాడాలని ఓ ముస్లిం కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని తమవద్ద పెద్ద ఎత్తున డబ్బులు గుంజాడని, చివరకు మోసాన్ని గ్రహించి డబ్బులు తిరిగివ్వాలని కోరితే తన మనుషులతో చంపడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితులు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఖాజామొయినొద్దీన్, అతని భార్య నాజ్‌నీర్ మన్సూర్‌తో పాటు సుబేదారి సీఐ అనుముల శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... హన్మకొండ జులైవాడకు చెందిన ఖాజామొయినొద్దీన్ వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తిచేసి 2009లో ఉద్యోగం నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. ఆ తర్వాత శంభునిపేటకు చెందిన ఆయన వదిన ద్వారా సయ్యద్ మస్తాన్‌అలీ అలియాస్ అర్మాని బాబా అలియాస్ పీర్‌బాబాతో పరిచయం ఏర్పడింది. మహారాష్ట్రకు చెందిన పీర్‌బాబా పదేళ్లుగా వరంగల్‌లో ఉంటున్నాడు. ఖాజా మొయినొద్దీన్ వద్ద డబ్బులు గుంజాలని ప్లాన్ వేసిన పీర్‌బాబా మోసానికి తెర తీశాడు. మాయ మాటలతో నమ్మించడం ప్రారంభించాడు.

ఎవరైనా చనిపోతే తన మంత్రశక్తితో వారిని నేరుగా దేవుడి వద్దకు పంపిస్తానని చెప్పాడు. దీనిని నమ్మిన ఖాజాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చి డబ్బుల కోసం ముగ్గులోకి లాగాడు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో దర్గా కడుతున్నానని.. ప్రహరీకి డబ్బులు సహాయం చేయాలని కోరాడు. ఇలా చేస్తే నీకు ప్రమోషన్‌తో పాటు మూడు రెట్లు డబ్బులు అధికం అవుతాయని నమ్మించాడు. దీంతో ఖాజా దుబాయ్ నుంచి రూ.50వేలు పంపించాడు. ఆ తర్వాత దుబాయ్‌లో కంటే తనవద్ద ఉంటే స్వర్గం చూపిస్తానని ఖాజాను 2013లో వరంగల్‌కు పిలిపించాడు. మీరు ఎంత డబ్బు ఇస్తే అంతకు రెట్టింపు చేసి ఇస్తానని నమ్మించాడు. అది నమ్మిన ఖాజా కుటుంబ సభ్యులు 2013 నుంచి ఇప్పటి వరకు రూ.14లక్షలు ముట్టజెప్పారు. ఒకమారు రూ.50వేలు, మరోమారు రూ.2 లక్షలు, మరోమారు రూ.8లక్షలు, చివరగా జెన్‌కోలో ఏఈ ఉద్యోగం ఇప్పిస్తానంటే రూ.3.50 లక్షలు ముట్టజెప్పినట్టు చెప్పారు.

ఇవే కాకుండా తన దర్గా పక్కన వ్యవసాయ భూమి ఉందని, రూ.11 లక్షలు ఇస్తే భూమి కొనిస్తానని నమ్మించాడు. దీంతో ఖాజా రూ.11లక్షలు కూడా ఇచ్చాడు. కానీ, భూయజమాని బూర అశోక్ గౌడ్ భూమిని



భార్యాపిల్లలతో బాధితుడు ఖాజామొయినొద్దీన్

బాబా పేరు మీద నోటరీ చేయించాడు. ఈ క్రమంలో భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఖాజా కోరగా బాబా స్పందించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి నేరుగా భూ యజమానితో కలిసి ఖాజా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత తనకు రావాల్సిన రూ.14లక్షలు ఇవ్వాలని ఖాజా కోరడంతో గత మార్చి 29న బాబా తన అనుచరులతో జులైవాడలో ఉంటున్న ఇంటి మీద దాడి చేయించాడు.

ఇదిలావుండగా రెండు మాసాలకు ఒక ఇల్లు మార్చే నకిలీ బాబా ముందుగా రాయపుర, చార్‌బౌళి, ఎల్‌బీ నగర్, మచిలీబజార్‌లో ఉండేవాడని బాధితులు చెప్పారు. తాము అడ్రస్ తెలుసుకుని వెళ్లి డబ్బులు అడగగానే అక్కడి నుంచి మరో చోటికి రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లేవాడని చెప్పారు. బాబా మనుషుల నుంచి తమకు ప్రాణభయం ఉందని, తమ డబ్బులు ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐపీసీ 354, 420 సెక్షన్‌ల కింద గురువారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా గాలిస్తున్నామని వెల్లడించారు.

పసికందు విక్రయంపై విచారణ

ఘటనపై అధికారుల సీరియస్



భూక్యాతండాలో విచారణ చేస్తున్న సీడీపీవో, సీడీవో

పర్వతగిరి(వరంగల్ రూరల్ జిల్లా) : మండలంలోని దౌలత్‌నగర్ శివారు భూక్యాతండాలో పసికందును విక్రయించిన ఘటన పై ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సీరియస్ అయ్యారు. తండాకు గురువారం చేరుకుని విచారణ నిర్వహించారు. పసికందు పుట్టిన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తండాలో ఐసీడీఎస్ సీడీపీవో కళాకుమారి, సూపర్‌వైజర్ సలోని, రూరల్ జిల్లా చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మహేందర్‌రెడ్డి తండాలో విచారణ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్త భూక్యా భద్రి ఇంటికి వెళ్లి తనకు జన్మించిన బిడ్డ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త అయి ఉండి పుట్టిన పసికందును విక్రయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయి పుడితే వదిలించుకోవడం, నిర్ధాక్షిణ్యంగా చంపేయడం వంటి ఘటనలకు పాల్పడవద్దని, పుట్టిన పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు భారమనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. ఆ శిశువులను శిశు విహార్‌కు తరలించి వారి ఆలనా పాలనా తామే స్వయంగా చూసుకుంటామని తెలిపారు.

కాగా, శిశువు విక్రయంపై అంగన్‌వాడీ కార్యకర్త సహా కుటుంబసభ్యులు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శిశువు అదృశ్యంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. అనంతరం ఐసీడీఎస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తండావాసులకు అవగాహన కల్పించారు. ఆడ శిశువులను విక్రయించవద్దని, ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే చట్టపరంగా చర్యలు చేపడుతామన్నారు. ఆడపిల్లను విక్రయించిన ఘటన వెలుగు చూడడంతో తండాతో పాటు మండలంలో చర్చనీయాంశమైంది.

ట్రాఫిక్ పోలీసులపై యువకుడి దాడి

మద్యం మత్తులో హల్‌చల్

రెండు కేసులు నమోదు



పోలీసులతో వాగ్వాదం చేస్తున్న యువకుడు

వరంగల్ అర్బన్ క్రైం : మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. బ్రీత్ ఎనలైజర్‌తో ఊదమంటే సతాయిస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇదంతా వరంగల్ ట్రాఫిక్ ఇన్‌చార్జి ఏసీపీ చైతన్యకుమార్ సమక్షంలోనేజరగడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం... హన్మకొండకు చెందిన రాజేశ్ అనే యువకుడు బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి హన్మకొండ పెట్రోల్‌పంపు నుంచి భీమారం వైపునకు కారులో వెళ్తున్నాడు. అదే సమయంలో హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు కేయూ జంక్షన్‌లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో వరంగల్ ట్రాఫిక్ ఇన్‌చార్జి, ఏసీపీ చైతన్యకుమార్, హన్మకొండ ట్రాఫిక్ సీఐ కిశోర్‌కుమార్, ఎస్ఐలు రవిరాజు,సోమయ్యతో పాటు సిబ్బంది ఉన్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజేశ్ దూరం నుంచి పోలీసులను చూసి కారు ఆపి కాళ్లకు పనిచెప్పాడు. గమనించిన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. దీంతో మద్యం మత్తులో ఉన్న రాజేశ్ ఇద్దరు పోలీసులపై దాడికి దిగాడు. ఎలాగోలా అతన్ని పోలీసులు ఏసీపీ వద్దకు తీసుకువచ్చారు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షిస్తుండగా రాజేశ్ సహకరించలేదు. తాను విలేకరినని, తనను ముట్టుకుంటే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించాడు.

చివరికి నలుగురు పోలీసులు పట్టుకుని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా 170 శాతం ఆల్కహాల్ శాతం వచ్చింది. ఈ మేరకు రాజేశ్‌పై డ్రంకెన్ డ్రైవ్ కేసుతో పాటు పోలీసు సిబ్బందిపై దాడి కేసు నమోదుచేశారు. కాగా, దాడికి గురైన పోలీసు సిబ్బంది ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.

కాకతీయుల కట్టడాలకు గుర్తింపు తీసుకువస్తా..

బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ బి వ్యాగనర్



ఖిలావరంగల్‌లోని శిల్పాలను తిలకిస్తున్న వ్యాగనర్, రిటైర్డు ఐఏఎస్ పాపారావు

ఖిలావరంగల్ : కాకతీయుల కాలంనాటి అద్భుత కళాఖండాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తానని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫిలిప్ బి వ్యాగనర్ అన్నారు. ఖిలావరంగల్ మధ్యకోటలోని కాకతీయులశిల్పాలు, కట్టడాలతో పాటు ఖమ్మం రోడ్డులోని మెట్లబావిని గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలంనాటి చరిత్ర, పరిపాలనా విధానం అద్భుతమని కొనియాడారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, దక్కన్ హెరిటేజ్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఖిలావరంగల్‌లోని కాకతీయుల కట్టడాలు, రామప్ప, వేయిస్తంభాల దేవాలయం తదితర కట్టడాల గురించి త్వరలో పుస్తకాన్ని వెలువరించనున్నట్లు తెలిపారు. తమ కెమెరాల్లో శిల్పసంపద అందాలను బంధించుకున్నారు. రిటైర్డు ఐఏఎస్, ప్రభుత్వ సలహాదారు పాపారావు మాట్లాడుతూ కాకతీయుల కాలంలోని దేవాలయాలు, నిర్మాణాలు, శిల్ప కళాఖండాలపై రూపొందించనున్న పుస్తకం వాస్తవ రూపంలో ప్రజల మన్ననలను పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పురావస్తు శాఖ సీఏ మడిపెల్లి మల్లేశం, ఆర్కియాలజీ రంగాచార్యులు(రిటైర్డు డైరెక్టర్), మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య, కోట ఇంచార్జి కె.శ్రీకాంత్, గైడ్ డి.రవియాదవ్, అరవింద్, సిబ్బంది పాల్గొన్నారు.



నాగయ్య సంస్మరణ సభలో మాట్లాడుతున్న టీమాస్ రాష్ట్ర నాయకురాలు విమలక్క

తెలంగాణ వచ్చాక దొరల పాలనే కొనసాగుతోంది

టీమాస్ రాష్ట్ర నాయకురాలు విమలక్క

డోర్నకల్(మహబూబాబాద్ జిల్లా): సకల జనులు, సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలన, దోపిడి వ్యవస్థనే కొనసాగుతోందని టీమాస్ రాష్ట్ర నాయకురాలు విమలక్క ఆరోపించారు. డోర్నకల్‌మండలం అందనాలపాడు గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మేకల నాగయ్య స్థూపాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో విమలక్క మాట్లాడుతూ రజాకారులు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాగయ్య పోరాడి జైలు పాలయ్యాడని చెప్పారు. ఆయన పోరాట చరిత్రను తెలంగాణ సాయుధ పోరాట యోధుల జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు. 60సంవత్సరాల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ కావాలని ఎన్నో పోరాటాల చేసిన ఫలితంగా స్వరాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుత తెలంగాణలోనే దోపిడి, అవినీతి ఎక్కువైందని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును హరించి వేస్తున్నారని విమర్శించారు. దొరల అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

అడవి బిడ్డల పోడు భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని, మైనారిటీ, దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుపుతున్నారని, అందుకు ప్రత్యేక ఉదాహరణ నేరెళ్ల ఘటన అని విమలక్క గుర్తుచేశారు. ఈ ఘటనలో దళితులు గాయపడితే 20 రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ పరామర్శించి దెబ్బలు ఏవిధంగా తగిలాయో కమిషన్ వేయించి విచారణ జరిపిస్తామని అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో దొరల పెత్తనం, దోపిడిపై అందరు ఒక్కతాటిపై రావాలని, యువత ముందుకు రాకపోతే భవిష్యత్‌లో పెనుప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించేందుకు యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో కాకి లక్ష్మారెడ్డి, పోటు రంగారావు, పోతినేని సుదర్శన్, తిర్మల్‌రావు, బయ్యారం జడ్పీటీసీ గౌని ఐలయ్య, వెంకన్న, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

రివర్స్ పంపింగ్‌తో ఉమ్మడి జిల్లాకు నష్టం

● ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో ప్రయోజనం లేదు ● బీజేపీ రాష్ట్ర నేతలు టి.రాజేశ్వర్‌రావు, ధర్మారావు

మట్టెవాడ(వరంగల్) : మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరుకు తరలించిన నీటిని రివర్స్ పంపింగ్‌తో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పంపిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అన్నారు. హన్మకొండలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిపాదించిన 4.25 లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు రావడం లేదన్నారు. అందువల్లే కంచనపల్లి ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారన్నారు. ఎస్సారెస్పీ నుంచి వరంగల్ నగరానికి నీరు రావడానికి అనేక కష్టాలుపడాల్సి వచ్చిందని తెలిపారు.



సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు

దేవాదుల ప్రాజెక్టు వల్ల ధర్మసాగర్ చెరువులోకి నీరు వచ్చిందని, లేకుంటే వరంగల్ నగర ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తోందని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి(150కి.మీ), మిడ్ మానేరుకు(150కి.మీ), అక్కడి నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (250 కి.మీ)కు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తీసుకెళ్లి వరంగల్ జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు అందిస్తామని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదన్నారు. ఏటూరునాగారం తుపాకులగూడెంవద్ద నిర్మించతలపెట్టిన బ్యారేజీ ద్వారా 50 టీఎంసీల నీటిని పంపింగ్ చేసి ఆయకట్టును పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. 105 కి.మీ. నుంచి కాకుండా 400కి.మీ నుంచి నీటిని తీసుకువస్తామనడం అర్థరహితమన్నారు.

కడియం సమాధానం చెప్పాలి..

ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు జరిగే నష్టంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ప్రజాప్రతినిధులు రైతులకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను బలవంతంగా పోచంపాడుకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. దీనిపై ఉద్యమం నిర్వహించడానికి బీజేపీ కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, నాయకులు వంగాల సమ్మిరెడ్డి, రావుల కిషన్, బింగి శ్రీనివాస్, గండ్రాతి యాదగిరి, కొత్త రవి, బన్న ప్రభాకర్, గై సారంగపాణి, రాజేంద్రప్రసాద్, శ్రవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ సస్పెన్షన్

హన్మకొండ టౌన్: నిధుల దుర్వినియోగం ఆరోపణలపై జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పరిధిలోని మహబూబాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎం.రజితపై సస్పెన్షన్ వేటు పడగా, మరో ముగ్గురికి మోమోలు జారీ చేశారు. మహబూబాబాద్ బ్రాంచ్‌లో రెండు నెలల క్రితం ఆడిట్ నిర్వహిస్తుండగా 2013-14 సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.32లక్షల వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆడిటర్ డీసీసీబీ అధికారుల దృష్టికి తీసుకురాగా విచారణకు ఆదేశించారు. డీసీసీబీ ఏజీఎం రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో రూ.5లక్షల 50వేలు దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఈ విచారణ రిపోర్టు ఆధారంగా డీసీసీబీ సీఈవో అంజయ్య బుధవారం బ్రాంచ్ మేనేజర్ రజిత (ప్రస్తుతం నెక్కొండ బ్రాంచ్ మేనేజర్)ను సస్పెండ్ చేయడంతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అసిస్టెంట్ మేనేజర్ అశ్రిత, క్లర్క్ నిర్మల, మరో క్లర్క్ శ్రీనివాస్‌రెడ్డిలకు మెమోలు జారీ చేశారు. కాగా, ఉత్తర్వులు గురువారం సంబంధిత ఉద్యోగులకు అందజేశారు.

అంతరిక్ష విద్యపై ఆసక్తి పెంచుకోవాలి

ఇస్రో శాస్త్రవేత్తలు డాక్టర్ రబీంద్రకుమార్, గుమ్మళ్ల అభినవ్

కురవి(మహబూబాబాద్ జిల్లా) : విద్యార్థులు అంతరిక్ష విద్యపై అవగాహన పెంపొందించుకుని దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఇస్రో శాస్త్రవేత్తలు డాక్టర్ రబీంద్రకుమార్ నాయక్, గుమ్మళ్ల అభినవ్ అన్నారు. ఈ నెల 12న అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ విక్రంసారాబాయి జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు అంతరిక్ష విద్యపై అవగాహన కల్పించేందుకు కురవి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్‌లోవిద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వీడియోలు,కరపత్రాలు, పుస్తకాల ద్వారా రాకెట్‌లు తయారుచేసే విధానం, రాకెట్ ద్వారా ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపే విషయాలపై విద్యార్థులకు వివరించారు. ఇస్రోలో చేరాలంటే చదవాల్సిన సబ్జెక్టుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ హైదరాబాద్ శాస్త్రవేత్తలు స్వప్న, శివశంకర్, కృష్ణప్రియ, ఇంచార్జి హెచ్‌ఎం రవికుమార్, ఉపాధ్యాయులు దామోదర్, మహేందర్‌రెడ్డి, మాంజీ తదితరులు పాల్గొన్నారు.



ఇస్రోపై అవగాహన కల్పిస్తున్న శాస్త్రవేత్తలు

న్యూడెమోక్రసీ పుల్లన్న దళసభ్యుడి లొంగుబాటు

కొత్తగూడ (మహబూబాబాద్ జిల్లా) : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన దళ నేత పుల్లన్న దళసభ్యుడు మోతె వీరన్న అలియాస్ వీరారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొత్తగూడ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరారెడ్డి అరెస్టును చూపించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్‌నాయక్ మాట్లాడుతూ వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన మోతె వీరారెడ్డి 15సంవత్సరాల క్రితం అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం పరిష్కారానికి ఎన్డీ దళనేత పుల్లన్నను సంప్రదించాడన్నారు. నాటి నుంచి ఆ దళంలో సభ్యుడిగా కొనసాగాడని చెప్పారు. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో వీరారెడ్డి లొంగిపోయినట్లు తెలిపారు. కాగా, అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలవాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడ, గంగారం ఎస్సైలు సతీష్, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.



దళసభ్యుడి అరెస్టు చూపుతున్న సీఐ రమేష్‌నాయక్



విద్యార్థులకు మాత్రలు వేస్తున్న రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ చంద్రశేఖర్

ఫైలేరియా మాత్రలు వేసుకోవాలి

వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల రాష్ట్ర పరిశీలకుడు చంద్రశేఖర్

ఐనవోలు(వరంగల్ అర్బన్ జిల్లా): ఫైలేరియా(బోధకాలు) వ్యాధి వృద్ధి చెందకుండా ముందు జాగ్రత్తగా సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం సరఫరా చేసే డీఈసీ మాత్రలు వేసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ చంద్రశేఖర్ అనారు. నులిపురుగులు,బోధకాలు నిర్మూలన దినోత్సవంలో భాగంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకుగురువారం ఆల్‌బెండోజోల్, డీఈసీ మాత్రలను వేశారు. పున్నేలు, ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య బృందంతో కలిసిఆయన పరిశీలించి మాట్లాడారు. 01-19 ఏళ్ల వయస్సు గల వారికి నులిపురుగుల నిర్మూలనకై అల్‌బెండోజోల్ మాత్రలు, రెండేళ్ల నుంచి వృద్ధాప్యం వయస్సుగల వారికి డీఈసీ మాత్రలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఆగస్టు 10 నుంచి 13వ తేదీ వరకు జరుపుకునే పంపిణీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పైడిరాజు, మండల వైద్యాధికారి పద్మశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పున్నేలు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులకు అల్‌బెండోజోల్, డీఈసీ మాత్రలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.సత్యనారయణ, ఉపాధ్యాయులు మహేందర్, రేష్మ, సిబ్బంది పాల్గొన్నారు.

నర్సంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

● మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం

హన్మకొండ, ఆంధ్రజ్యోతి : నర్సంపేటను వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ నర్సంపేట నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ నేతలు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ నర్సంపేటకు జిల్లా కేంద్రంగా అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 31 జిల్లాల్లో 30 జిల్లాలకు జిల్లా కేంద్రాలు ప్రకటించి వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని విస్మరించడంతో ఈ జిల్లా పరిధిలోని మండలాల ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు.



చీఫ్ సెక్రెటరీకి వినతిపత్రం అందజేస్తున్న ప్రకాశ్‌రెడ్డి, ఇతర జాక్ నాయకులు

ఉమ్మడి వరంగల్ జిల్లాను శాస్త్రీయంగా విభజించకపోగా రాజకీయ కోణంలో మాత్రమే విభజనచేశారని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి జయశంకర్ జిల్లాలో కలపాలని, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రాంతాన్ని వరంగల్ అర్బన్‌లో విలీనం చేయాలని ఆందోళనలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి గుర్తు చేశారు. వరంగల్ జిల్లాలోనే రెండవ అతిపెద్ద విద్యా కేంద్రంగా అన్ని వనరులు, వసతులు ఉన్న నర్సంపేటను వరంగల్ రూరల్ కేంద్రంగా ప్రకటించాలని నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలు, పార్టీలు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నర్సంపేట విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు రెవెన్యూ డివిజన్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం, ఏరియా హాస్పిటల్, ప్రభుత్వ కార్యాలయాలు ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండవ అతిపెద్ద పట్టణంగా నర్సంపేట అభివృద్ధి చెందిందని తెలిపారు. నీటి కొరత లేకుండా ఈ ప్రాంతంలో పాఖాల సరస్సు, మాధన్నపేట చెరువు ఉందని తెలిపారు. నర్సంపేటను కాదని వేరొక చోట జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం తగదని, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి నర్సంపేటను జిల్లా కేంద్రంగా వెంటనే ప్రకటించాలని ప్రకాశ్‌రెడ్డి, జేఏసీనేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ నాయకులు అంబటి శ్రీనివాస్, నాగెళ్లి సారంగం, ఎర్ర యాకూబ్‌రెడ్డి, బూరుగు రవీందర్ గౌడ్, కొడిదెల సంజయ్‌కుమార్, పుచ్చకాయల బుచ్చిరెడ్డి, బొట్ల పవన్, ఎస్‌కె జావీద్, బొనగాని రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

'ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన చేయాలి'

నర్సింహులపేట: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన చేయాలని సర్వశిక్షా అభియాన్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని హైస్కూల్, రామన్నగూడెం యూపీఎస్, ముంగిమడుగు, శివారు బొడ్డితండా పాఠశాలల్లో గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే శాఖా పరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, ఉపాధ్యాయులు రాములు, వీరేందర్, గుప్తా, రాజు, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

మన్నేగూడెంలో అమెరికా దేశస్తుల పర్యటన


ప్రజలతో మాట్లాడుతున్న అమెరికా దేశస్తులు

డోర్నకల్ : అమెరికాలోని చికాగో రాష్ట్రానికి చెందిన 11 మంది విదేశీయులు మండలంలోని మన్నేగూడెం గ్రామంలో గురువారం ప్రజలతో ముచ్చటించారు. గ్రామంలో వారు ఉన్నంత సేపు సందడి నెలకొంది. గ్రామ ప్రజల జీవనస్థితిగతులపై ఆరా తీశారు. ప్రజలతో ఫోటోలు దిగి బస్సులో తిరిగి వెళ్లిపోయారు.

విద్యార్థినిని పాఠశాలలో చేర్చుకోండి

డీటీడబ్ల్యూవోకు కలెక్టర్ ఆదేశం

కురవి : ఏకలవ్య గురుకులంలో 5వతరగతి ప్రవేశ పరీక్ష రాసి, అనివార్య కారణాల వల్ల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయిన బానోత్ హారిక అనే విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలని కలెక్టర్ ప్రీతిమీనా డీటీడబ్ల్యూవో నారాయణస్వామిని ఆదేశించారు. మండలంలోని బలపాల లింగ్యా తండాకు చెందిన హారిక కురవి ఏకలవ్య గురుకులంలో ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసింది. కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో ఆమెకు సీటు రాలేదు. దీంతో ఆమె తల్లి సునీత గురువారం గురుకులానికి వచ్చిన కలెక్టర్‌ను కలిసి అధికారులు తనను ఆ పాఠశాలకు వెళ్లు, ఈ గురుకులానికి వెళ్లు అని తిప్పుతున్నారే తప్ప అడ్మిషన్ ఇవ్వడం లేదని విలపించింది. దీంతో స్పందించిన కలెక్టర్ డీటీడబ్ల్యూఓ నారాయణస్వామిని పిలిచి హారికను 5వతరగతిలో చేర్చుకోవాలని ఆదేశించారు.

లయన్స్ కరపత్రాల ఆవిష్కరణ..

నులిపురుగుల నివారణ, కీటక జనిత వ్యాధుల నిర్మూలనపై మహబూబాబాద్ లయన్స్‌క్లబ్ శాఖ ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ప్రీతి మీనా కురవిలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు అనుమాండ్ల వెంకటేశ్వర్లు, బవిరిశెట్టి నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

భగవద్గీతపై విద్యార్థులకు పోటీ పరీక్షలు

గార్ల: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో గురువారం గార్ల జడ్పీహైస్కూల్‌లో భగవద్గీతపై విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు ఇస్కాన్ సంస్థ ప్రతినిధి సత్యనారాయణ భగవద్గీత గ్రంథాలను బహుకరించారు. కార్యక్రమంలో ఎంఈవో రాంప్రసాద్, శీలంశెట్టి సత్యనారాయణ, శ్యామ్ గోపీనాథ్ దాసు పాల్గొన్నారు.

నేడు ఓడీఎఫ్ పై అవగాహన సదస్సు

గార్ల: బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్) గ్రామాలపై మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఏలూరి అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిదులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు హాజరు కావాలని ఆమె కోరారు.

ఓపెన్ యూనివర్శిటీలో సెమిస్టర్ విధానం

గార్ల: అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ ఈ విద్యాసంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తోందని గార్ల అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ రాజారత్నం తెలిపారు. గురువారం అధ్యయన కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూజీసీ ఉత్తర్వుల మేరకు సీబీసీఎస్ విదానానికి శ్రీకారం చుట్టిందన్నారు. గతానికి భిన్నంగా డిగ్రీ మొదటి సంవత్సరంలోనే బీఏ, బీకాం, బీఎస్సీ సబ్జెక్టును ఎంచుకోవాలని సూచించారు. డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు ఈనెల 24తో ముగుస్తుందని ఏలాంటి అపరాద రుసుం లేకుండా ఫీజు చెల్లించి అడ్మిషన్లు పొందవచ్చన్నారు.

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నేతల పరామర్శ

డోర్నకల్: మండల కేంద్రంలోని బాపూజీనగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు బొరగల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గురువారం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి జాటోత్ రాంచంద్రునాయక్ పరామర్శించారు. కార్యక్రమంలో ధరంసోత్ బిక్నానాయక్, జగదీష్, సాదనాల వెంకటేశ్వర్లు, తలారి రవికాంత్, దోమల లక్ష్మన్, ప్రవీన్, కోబల్‌నాయక్, లాలు, రెంటాల ఆనందరావు, శ్రీను పాల్గొన్నారు.

పాఠశాలకు కంప్యూటర్లు బహూకరణ

కురవి :మండలంలోని మోద్గులగూడెం జడ్పీఎస్ఎస్‌కు వేమిశెట్టి చంద్రయ్య అనే వ్యాపారి రూ.50 వేలవిలువ చేసే రెండు కంప్యూటర్లను, ఒక ప్రింటర్‌ను గురువారం అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం శంకర్‌నాయక్, భిక్షం, వెంకటేశ్వర్లు, సదయ్య, రమేష్, సుగుణాకర్, సునిత పాల్గొన్నారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన తండాలు

- ఎర్రబస్సు కూడ వెళ్లని వైనం
- పట్టించుకోని పాలకులు, అధికారులు


బీఆర్ఎన్ తండా వెళ్లె రహదారి,


వస్రాం తండాలో నిరుపయోగంగా వాటర్ ట్యాంకు

గార్ల : ప్రభుత్వాలు ఎన్ని మారిన గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని నిత్యం నీతులు వల్లించే పాలక నేతల మాటలు నీటి మూటలవుతున్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి 70వసంతాలు దాటినప్పటికీ గిరిజన తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.

మండల పరిధిలోని పుల్లూరు పంచాయతీలో బీఆర్ఎన్‌తండా, వస్రాం తండా, బాసు తండాలు మండల కేంద్రానికి దూరంగా విసిరేయబడినట్లుగా ఉన్నాయి. ఇప్పటికి ఈ తండాలకు బీటీ రోడ్డు లేదు ఫార్మేషన్ డొంక దారులే వారికి రహదారులవుతున్నాయి. మర్రిగూడెం నుంచి పీక్లితండా, వడ్లఅమృతండాల మీదుగా డోర్నకల్‌కు బీటి రోడ్డు నిర్మించిన ప్రభుత్వం అదే మార్గంలో ఉన్న ఈ తండాలకు రోడ్డు నిర్మించక పోవడంతో తమపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని తండా వాసులు ఆరోపిస్తున్నారు. డోర్నకల్ క్రాస్ రోడ్డు నుంచి బీఆర్ఎన్ తండా, వస్రాం తండాల మీదుగా సుమారు 5 కిమీ రోడ్డు నిర్మిస్తే పుల్లూరు, గార్ల, డోర్నకల్‌కు రహదారి సౌకర్యం కల్పించినట్లవుతుందని తండావాసులు అంటున్నారు. తండాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. ప్రతి ఏటా వేసవిలో బోరు అడుగంటి పోవడంతో నీళ్ల లేక తండాల ప్రజలు ఇబ్బందులు పడటం పరిపాటిగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటికి ఈతండాలకు ఎర్రబస్సులు కూడా నడవవు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే గిరిజనుల ఆయకట్టుకు సాగు నీరు లేక భూములన్ని బీళ్లుగా మారాయి.

గిరిజన ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఐటీడీఏ తండాలపై దృష్టి సారించక పోవడం విచారకరమని పలువురు గిరిజన సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తండాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు.

పోరాటాలతోనే హక్కుల సాధన



గార్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎస్ ఉద్యోగుల ధర్నా

డోర్నకల్ : పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని ఉపాధ్యాయ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని-పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. జోనల్ విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో నామ వెంకటేశ్వర్లు, జేవీఆర్, వై.సాయిబాబా, ఎం.విద్యాసాగర్, అవారి శ్రీనివాస్, మాదవరావు, రామయ్య, సోమనబోయిన శ్రీను పాల్గొన్నారు.

పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి

కొత్తగూడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ 30సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు పెన్షన్‌లేని దుర్భర పరిస్థితికి తీసుకువస్తున్నారన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే తెలంగాణ ప్రభుత్వం సమస్యలపై మాట్లాడే హక్కు లేకుండా చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సుమన్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జాన్‌నాయక్, యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల భాస్కర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మైస శ్రీనివాస్, మొల్కం వీరాస్వామీ, ఈసాల లక్ష్మయ్య, సాంబయ్య, కిషిందర్, పొట్టయ్య, సురేందర్, రాకేష్‌శర్మ, సుదర్శన్, లక్ష్మయ్య, నాగయ్య, నర్సింగరావు, శ్రీరాములు, సూర్యనారాయణ పాల్గొన్నారు

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ధర్నా

గార్ల: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ మండల కన్వీనర్ ఎం.సుందర్‌కుమార్ మాట్లాడుతూ కాంట్రీబ్యూటరీ పెన్షన్ పద్ధతి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కల్గిస్తోందన్నారు. రాష్ట్రంలో 1.20లక్షల మంది ఉద్యోగులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యోగానందం, భద్రునాయక్, బాలాజీ, పుల్లయ్య, వజ్రం, సీతారామారావు, శ్రీదేవి, రమణ, సుభాషిణీ, శ్రీవిద్య, కత్తి నెహ్రూ, సతీష్. పాల్గొనగా సీపీఎం, సీపీఐ, ఎన్డీ, కాంగ్రెస్ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

16న మండల సర్వసభ్య సమావేశం

గార్ల: మండల సర్వసభ్య సమావేశం ఈనెల16న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అనురాధ గురువారం తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

నులిపురుగు నివారణ మందుల పంపిణీ

గంగారం : జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా మండలంలోని రెండు పీహెచ్‌సీల పరిధిలో పలు పాఠశాలల్లో నులిపురుగు నివారణ మందులను వైద్యాధికారి శ్రీనివాసనాయక్ నేతృత్వంలో స్థానిక తహసీల్దార్ మాదవపెద్ది వెంకటరెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయక్ మాట్లాడుతూ చిన్నారుల్లో తరచు వచ్చే రుగ్మతలకు కడుపులోని నులిపురుగులే ప్రధాన కారణమన్నారు. నివారణకు ప్రతీఒక్కరు మందులు వాడాలని కోరారు. మండలంలో 2010మంది చిన్నారులకు గాను తొలిరోజు 1843మందికి మందులు వేశామన్నారు. కార్యక్రమంలో కోమట్లగూడ పీహెచ్‌సీ వైద్యాధికారి రాజ్‌కుమార్, సర్పంచ్ జజ్జరి వసంత, సూపర్‌వైజర్ సరోజ, జయమ్మా, ఎంపీటీసీ వజ్జా సమ్మక్క, కోమట్లగూడ సర్పంచ్ ఈసం సురేష్, మడగూడెం సర్పచ్ యాప భద్రమ్మ పాల్గొన్నారు.

గార్లలో..

గార్ల : నులిపురుగుల నివారణ దినోత్సావాన్ని పురస్కరించుకొనిగుగార్ల కేజీబీవీలో ఎంపీపీ వెంకట్‌లాల్ విద్యార్థినులకు నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో చదువుకునే పిల్లల ఆరోగ్య భద్రతను కాపాడడంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాంప్రసాద్, కేజీబీవీ ఎస్‌వోలత, సావిత్రి పాల్గొన్నారు.


గంగారంలో విద్యార్థులకు నులిపురుగు నివారణ మందులను పంపిణీ చేస్తున్న తహసీల్దార్ మాదవపెద్ది వెంకటరెడ్డి

నేరెళ్ల దళితులపై దాడిని ఖండిస్తున్నాం

మరిపెడ: సిరిసిల్ల జిల్లా నేరళ్ల దళితులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కార్డు(సీఏఆర్‌డీ) రిజనల్ ఫోరం అధ్యక్షుడు బానోతు రాములు అన్నారు. గురువారం మరిపెడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేరెళ్ల దళితులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, నందిపాటి వెంకన్న, భద్రునాయక్, సుగుణమ్మ, అచ్చుమ్మ, సైదాబీ పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి.. శాలసిద్ధి..

- ప్రభుత్వ బడులను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ పోర్టల్
- విద్యాబోధనా ప్రమాణాలు, మౌలిక వసతులపై నిరంతర మదింపు
- 7 పాయింట్ల ఎజెండా అమలే ధ్యేయం
- తాము సేవలందించే బడులకు గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉపాధ్యాయులకే..

వరంగల్ అర్బన్ ఎడ్యుకేషన్

ప్రతీ ప్రభుత్వ పాఠశాల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించనుంది. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించే లక్ష్యంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం 'శాలసిద్ధి' పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను గతేడాది జనవరి 10 నుంచి అందుబాటులోకి తెచ్చింది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. (ఎమ్‌హెచ్‌ఆర్డీ) బాలల్లో విద్యాభివృద్ధికి బలమైన పునాదులు వేసి, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమస్యలను పరిష్కరించడమే శాలసిద్ధి అంతిమ ధ్యేయం. ఈ వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే తీరుతెన్నులపై ఎంఈవోలకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ అందించాల్సి ఉంది. అనంతరం స్వయంగా ఉపాధ్యాయులే తాము పనిచేస్తున్న బడులకు మౌలిక వసతులు, బోధనా నైపుణ్యాలు వంటి అంశాల ఆధారంగా శాలసిద్ధి వెబ్‌సైట్‌లో గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

లోపాలను గుర్తించి.. ప్రణాళిక

విద్యా వ్యవస్థలో నాణ్యత, నిపుణత, కొత్త పాఠ్యాంశాల రూపకల్పన, బోధనా సామర్థ్యం, మౌలికవసతుల కల్పన తదితర అంశాల్లో నిత్యనూతనత్వాన్ని చూపిస్తేనే విద్యా వ్యవస్థ విజయవంతం అవుతుంది. ఈ లక్ష్యాలను సాధిస్తూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు అపసోపాలు పడుతూనే ఉంటారు. ఎంత చేసినా బోధన - అభ్యసనం మధ్య అస్పష్టత కనిపిస్తూనే ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని నిబద్ధతతో పనిచేస్తూ నిరంతర అధ్యయనం ద్వారా లోపాలను గుర్తించి... వాటిని చక్కదిద్దుకుంటూ వెళ్తే ఏ రంగంలోనైనా పురోగతి సాధ్యమే. విద్యా రంగానికి కూడా ఇదే సూత్రాన్ని అనువర్తించి, పిల్లల్లో సామర్థ్యాల పెంపునకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా పసివాళ్లలో విద్యాభివృద్ధికి బలమైన పునాదులు వేసే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించి, వాటిని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. 'శాలసిద్ధి' కార్యక్రమం ద్వారా ప్రతీ పాఠశాలను మూల్యాంకనం చేయనున్నారు. అయితే మన జిల్లాలో సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో శాలసిద్ధి కార్యక్రమం లక్ష్యాలు, వెబ్‌సై ట్ నిర్వహణ, పాఠశాలల గ్రేడింగ్‌పై ఎంఈవోలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నా రు. పాఠశాల అభివృద్ధికి శాలసిద్ధిలో 7 కీలక అంశాలతో పాటు మూలప్రమాణాలను నిర్దేశించారు. వాటికి సంబంధించిన 49 ప్రామాణికాలు సూచించడం గమనార్హం.

పాఠశాలల మూల్యాంకనం చేస్తారిలా..

తమతమ పాఠశాలలో ఏయే మౌలిక వసతుల కల్పన జరగాలో వాటిలో పనిచేసే ఉపాధ్యాయులే మూల్యాంకనం చేయబోతున్నారు. ఇందులో 3, 2, 1 గ్రేడులు ఇచ్చారు. శాలసిద్ధి సూచించిన 7 ప్రధాన అంశాల పరిశీలన ఆధారంగా పాఠశాల స్థితిని నిర్ధారిస్తారు. ఆయా బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులే ఈ మూల్యాంకనం చేసి, స్వయంగా గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా పాఠశాలకు అక్కడి ఉపాధ్యాయుడు 3వ గ్రేడు ఇస్తే దానిలో అన్ని సదుపాయాలు ఉన్నట్టు లెక్క. రెండో గ్రేడు ఇస్తే ఫర్వాలేదని అర్థం.. 1వ గ్రేడు ఇస్తే ఆ బడిని పూర్తిస్థాయిలో మార్చాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు.

ఎన్‌యూఈపీఏ ఆధ్వర్యంలో..

శాలసిద్ధి కార్యక్రమం విధివిధానాలు, వాటిని అమలు చేసే మార్గదర్శకాలను ఢిల్లీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌యూఈపీఏ) రూపొందించింది. గతేడాది జనవరి 10 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ను ఎంహెచ్‌ఆర్డీ ప్రారంభించింది. www.shaalasiddhi.nuepa.orgలో వివరాలు నమోదు చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో పాఠశాలల ప్రమాణాలు, మూల్యాంకనం, శాలసిద్ధికి సంబంధించి అన్ని నివేదికలు పొందుపరి చారు.

పాఠశాల యూనిట్‌గా.. డ్యాష్ బోర్డు

వెబ్‌సైట్‌లోని డ్యాష్ బోర్డులో ప్రతి పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఇందులో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగం లో పాఠశాల, ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రాథమిక సమాచారం ఉంటుంది. రెండోభాగంలో 7 కీలక రంగాలతో పా టు వాటి మూల ప్రమాణాల్లో పాఠశాల సమగ్ర రూపం ఎలా ఉందో తెలిసిపోతుంది. 3వ దానిలో పాఠశాల నిరంతర అభివృద్ధికి తీసుకునే చర్యల ప్రస్తావన ఉంటుంది. ఈ డ్యాష్‌బోర్డు ద్వారా పాఠశాలల స్థితిగతులను ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు.



ఇది విప్లవాత్మక చర్య



శాలసిద్ధి ద్వారా పాఠశాలల సమగ్రాభివృద్ధి జరుగుతుంది. పాఠశాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అభ్యసన లక్ష్యాలు ఏవిధంగా ఉన్నాయో ఎమ్‌హెచ్‌ఆర్డీ తెలుసుకోవచ్చు. లక్ష్యాల సాధన దిశగా బడులు ఎంత వరకు సఫలీకృతం అవుతున్నాయనే విషయం ఉపాధ్యాయులు పొందుపర్చనున్న ఫీడ్‌బ్యాక్‌తో తెలిసిపోనుంది.

- మనోజ్‌కుమార్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఎస్ఎస్ఏ

వెబ్‌పోర్టల్ ప్రత్యేకతలివీ..

- 'శాలసిద్ధి' వెబ్‌పోర్టల్‌లో పరస్పర చర్చా వేదికను ఏర్పాటు చేశారు. దీనిలో ప్రత పాఠశాల తన స్వీయ మూల్యాంకన నివేదికను సమర్పించే వీలుంది.
- ప్రతి పాఠశాల హెచ్ఎం తన యూ-డైస్ కోడ్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి లాగిన్ కావచ్చు.
- అనంతరం పాఠశాలకు సంబంధించిన 7 కీలక అంశాలను పొందుపరచాలి.
- మూల్యాంకనం నివేదికను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు వీక్షించే అవకాశం ఈ పోర్టల్‌లో ఉన్న ప్రత్యేక లక్షణం.
- పరిశీలన అనంతరం ప్రతిస్పందన తెలియజేసే అవకాశం ఉంది.
- పాఠశాల సమాజంతో కలిసి క్రియాశీలకంగా పని చేసేందుకు, పాఠశాల యాజమాన్య సంఘాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ పోర్టల్ సాయపడుతుంది.
- విద్యా వనరుల పర్యవేక్షణ, ప్రణాళికల తయారీ, వనరులను సిద్ధం చేసుకోవడంలో శాలసిద్ధి పోర్టల్ ఊతకర్రలా పనిచేయనుంది.
- 1 నుంచి 9 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎమ్ఎహ్ఆర్డీ శాఖ ఆన్‌లైన్‌లో తెలుసుకునే వీలు కలుగనుంది.

పొలంబాటలో కోటి తి(తె)ప్పలు



పాలేరు వాగుపై తెప్ప సాయంతో వెళ్తున్న రైతు ఇద్దయ్య

- పొలాలకు చేరుకునేందుకు పాలేరు వాగు మీదుగా తెప్పల ప్రయాణం
- రామవరం రైతుల జీవన సమరం
- బిక్కుబిక్కుమంటూ ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు

దంతాలపల్లి(మహబూబాబాద్ జిల్లా)

ఊరి శివారులోని తమ పొలాలకు చేరుకోవాలంటే అక్కడి రైతులు పాలేరు వాగు మీదుగా ప్రమాదకర ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ఏటా వర్షాకాలంలో ఇదే తంతు! బతుకుజీవుడా అనుకుంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని.. రైతులు, వ్యవసాయ కూలీలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని గుంపులుగుంపులుగా తెప్పల్లో కూర్చొని వాగు మీదుగా పొలంబాట పట్టాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం ఆగపేట శివారులోని రామవరంలో నెలకొంది.

రామవరం గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. 1930లో పెద్ద ముప్పారం గ్రామం నుంచి వలస వచ్చిన వారితో రామవరం గ్రామం ఏర్పడిందని చెబుతారు. ఊరి సమీపంలోనే పాలేరు వాగు ఉంది. దీనికి ఇరువైపులా సుమారు 60 మంది రైతులకు 150 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఏటా వర్షాకాలంలో ఊరి శివారులో ఉన్న రైతుల పొలాల మార్గాం వాగు ప్రవాహంతో మూసుకుపోతుంటుంది. దీంతో అన్నదాతలు పొలాలకు చేరుకోవాలంటే వాగును తప్పకుండా దాటాల్సిన పరిస్థితి. ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు వాగు దాటేందుకు పడవలను వాడుతుంటే.. ఇంకొందరు తెప్పలను వినియోగిస్తున్నారు. ఇంకా బాగా వర్షాలు కురిస్తే వారాల కొద్దీ పొలాలను వదిలేసి రైతులంతా ఊళ్లోనే ఉంటారు..

ఆదమరిస్తే అంతే సంగతులు..

పాలేరు వాగు దాటేందుకు రామవరం రైతులు ఉపయోగిస్తున్న తెప్ప, పడవలకు ఒడ్డు దాటే క్రమంలో ప్రమాదం సంభవించే అవకాశాలూ ఉన్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. మండలంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో 2015 సంవత్సరంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఆ ప్రమాద ఘటనలో 10 పశువులు జలసమాధి అయ్యాయి. ఇక రామవరం రైతులు పెద్ద ముప్పారానికి వెళ్లాలంటే ఆగపేట శివారులోని తండాల నుంచి 7 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, పాలేరు వాగుపై బ్రిడ్జీ నిర్మిస్తే కేవలం 1.5 కిలోమీటర్ల దూరంతోనే పెద్ద ముప్పారానికి రైతులు చేరుకొని వ్యవసాయ సాగు అవసరాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. దీనిపై పలువురు ప్రజాప్రతినిధులకు స్థానికులు చెప్పినా పట్టించుకోవడం లేదు.

వాగుపై వంతెన నిర్మించాలి



పాలేరు వాగుపై బ్రిడ్జీ లేకపోవడంతోనే పలుమార్లు రైతులు మృత్యువాత బారిన పడ్డారు. నాయకులు పట్టించుకోకపోవడంతోనే మేం వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

- దైద వెంకన్న, రామవరంవాసి

బ్రిడ్జి నిర్మిస్తేనే కష్టాలు తీరేది



బ్రిడ్జి నిర్మిస్తే వర్షాకాలం, ఎండకాలంలో మాకు బాధలు తప్పుతాయి. పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మించకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా తెప్పల సాయంతో భయం, భయంగా పిల్లలతో బడులకు చేరుకుంటున్నాం.

గుగులోతు హన్మానాయక్, రైతు, పెద్దతండా

ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి




బ్రిడ్జి నిర్మిస్తే పాలేరు వాగుల మీదుగా రైతుల రాకపోకలు సుగమం అవుతాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.

- భూక్య సంగీత, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, నర్సింహులపేట



నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద ఎస్సారెస్పీ 'పునరుజ్జీవ' పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్



పైలాన్‌ను ఆవిష్కరిస్తున్న కేసీఆర్

జన గోదారి

ఎస్సారెస్పీ 'పునరుజ్జీవ' సభ సక్సెస్

అన్నిదారులూ 'సాగర'ం వైపే.. ఎటూ చూసినా జనమే జనం.. వెరసి గోదారి జనసంద్రంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ వద్ద శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి రాష్ట్ర నలుమూలల నుంచి టీఆర్ఎస్ శ్రేణులతో పాటు అన్నదాతలు లక్షలాదిగా తరలొచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మొత్తమ్మీద సీఎం 'పునరుజ్జీవ' సభ సక్సెస్ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది.

- ఆంధ్రజ్యోతి, నిజామాబాద్



పోచంపాడ్ సభా వేదికపై ప్రజలకు సీఎం అభివాదం



తండ్రి ప్రసంగిస్తుండగా.. ఫొటో తీస్తున్న తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత



ఎస్సారెస్పీ వద్ద భారీగా స్తంభించిన ట్రాఫిక్



సభలో కేసీఆర్‌కు ఆత్మీయ సన్మానం





మాట్లాడుతున్న మంత్రులు హరీశ్‌రావు, పోచారం



ఎండవేడిమికి తట్టుకోలేక పేపర్లను అడ్డు పెట్టుకున్న మహిళలు

What is 'BHARAT 22' ?

BANKING KNOWLEDGE / FINANCIAL AWARENESS

1. A 'PCR' can potentially help banks in credit assessment and pricing of credit as well as in making risk-based, dynamic and countercyclical provisioning. What is PCR?
a) Computer
b) Public Credit Registry (PCR)
c) Video Game d) Public Telephone
e) None of these

2. Consequent to the change in the Repo rate, the Marginal Standing Facility (MSF) rate stands adjusted to what per cent (August,2017) ?
a) 6.25 b) 3 c) 4 d) 9 e) 10

3. Consequent to the change in the Repo rate, the Reverse Repo rate under the LAF stands adjusted to _____ percent (August, 2017).
a) 5.75 b) 12 c) 14 d) 18 e) None of these

4. Repo rate under the Liquidity Adjustment Facility (LAF) is reduced by 25 basis points from 6.25 per cent to _____ per cent (August, 2017).
a) 3.5 b) 6.0 c) 9 d) 12 e) None of these

5. Cash Management Bills will have the generic character of which of the following ?
a) Cheques b) Treasury Bills
c) DDs d) Cash Certificates
e) Gift Cheques

6. The Reserve Bank of India, in consultati on with the Government of India, has iss ued eight tranches of Sovereign Gold Bo nds for a total value of how much till date?
a) Rs. 5400 crore b) Rs.1000 Crores
c) Rs.500 Crores d) Rs.100 Crores
e) None of these

7. It is recognised that declaration of a natural calamity is in the domain of the 'Sovereign'. Here 'sovereign' means what ?
a) Central / State Governments b) NGOs
c) Family Trusts d) Private Companies
e) None of these

8. Which banks names have been excluded from the Second Schedule to the Re serve Bank of India Act, 1934 recently?
a) State Bank of Bikaner and Jaipur, State Bank of Hyderabad,
b) State Bank of Mysore, State Bank of Patiala,
c) State Bank of Travancore
d) BharatiyaMahila Bank
e) All the above six banks

9. Bank Rate stands adjusted by 25 basis points from 6.50 percent to 6.25 percent with effect from which date ?
a) August 02, 2017 b) 15.8.2017
c) 24.7.17 d) 1.7.2017
e) None of these

10. Which categories come under 'priority sector' in banks?
a) Agriculture ; Micro, Small and Medium Enterprises (MSMEs)
b) Export Credit ; Education
c) Housing ; Social Infrastructure
d) Renewable Energy e) All the above

11. What is 'BHARAT 22' ? Give details ?
a) It is a new Exchange Traded Fund (ETF)
b) Bharat 22 consists of 22 stocks of CPSE's, PSB's & strategic holding of SUUTI
c) Bharat 22 is a well diversified portfolio with 6 sectors (Basic Materials, Energy, Finance, FMCG, Industrials & Utilities).
d) All the above e) None of these

12. What is the target under priority sector lending for Small and Marginal Farmers etc.?
a) 8% b) 12% c) 4% d) 15%
e) None of these

13. During the first financial year of operation, how much Export Credit will be sanctioned as loan per borrower to units having turnover of up to Rs. 100 crore for classification as priority sector?
a) Subject to a limit of up to Rs. 25 crore
b) Rs.50 Crores c) Rs.75 Crores
d) Rs.40 Crores e) None of these

14. Upto which amount, the Educational loans sanctioned to individualswill be eligible for priority sector lending?
a) upto Rs.10 lakh irrespective of the sanctioned amount
b) Rs.50 Lakhs c) Rs.40 Lakhs
d) Rs.25 Lakhs e) None of these

15. Government had decided to open six new DRTs at which places ?
a) Ernakulam (Kerala),
b) Bengaluru (Karnataka),

BANK PO/ CLERKS EXAM SPECIAL

c) Hyderabad (Telangana),
d) Dehradun (Uttarakhand), Chandigarh (UT) and Siliguri (West Bengal).
e) All the above

16. Bank loans up to a limit of Rs. 15 crore can be sanctioned to borrowers for which purposes?
a) Solar based power generators,
b) Biomass based power generators
c) Wind mills, micro-hydel plants and
d) For nonconventional energy based public utilities viz. street lighting systems, and remote village electrification.
e) All the above

17. Priority sector loans given to which of the following borrowers will be considered under Weaker Sections category?
a) Small and Marginal Farmers
b) Artisans, village and cottage industries where individual credit limits do not exceed? 1 lakh
c) Scheduled Castes and Scheduled Tribes
d) Distressed farmers indebted to non-institutional lenders
e) All the above

18. The term "all-inclusive interest" includes which of the following?
a) Interest (effective annual interest)
b) Processing fees c) Service charges
d) All the above e) None of these

19. What is currency of South African?
a) Pound Sterling b) Yuan
c) Rand d) Shilling e) Yen

20. Banks are allowed, at the time of sancti on of project loans, to sanction a 'standby credit facility' to fund unforseen pro ject cost overruns, if needed. Such 'stand by credit facilities' are sanctioned at the time of initial financial closure, but disbursed only when?
a) When there is a cost overrun.
b) When there are floods
c) When there is cyclone
d) When there is earthquake
e) None of these

21. At present in RBI, how many Dy. Governors are working?
a) N.S.Vishwanathan
b) Dr. Viral V. Acharya
c) Shri B.P.Kanungo
d) All the above three e) None of these

22. Hathkargha Samvardhan Sahayata Scheme under which Government of India assists whom?
a) Textile mill owners
b) Weavers by bearing 90% of the cost of new looms
c) Steel factories d) Zinc miners
e) Coal mines

23. Under MUDRA scheme, weavers can avail how much loan with no requirement for any security whatsoever?
a) Rs.20 Lakhs
b) Ranging from Rs. 50,000/- to Rs. 10 lakh
c) Rs.30 Lakhs d) Rs.40 lakhs
e) None of these

24. What is the prime objective of holding National Handloom Day (2017) in Guwahati?
a) Environment protection
b) To empower women and girls
c) Girls marriage d) Road transport
e) None of these

25. Weavers' Service Centres (WSCs) will henceforth serve as a one-stop centre for weavers, providing which services?
a) Banking, passport,
b) Insurance, PAN card, c) Voter ID
d) AADHAAR e) All the above

26. How many 28 WSCs are there under the Office of Development Commissioner (Handlooms), Ministry of Textiles, functioning in various parts of the country ?
a) 50 b) 28 c) 100 d) 75
e) None of these

27. Accepting the request of Dr. Arvind Pa nagaria to relieve him from the post of Vice-Chairperson, NITI Aayog w.e.f. 31. 08.2017, who is appointed in that post?
a) Rajiv Gauba b) Dr. Rajiv Kumar
c) DurgaShanker Mishra d) NK Sinha
e) Aruna Sundararajan

28. What is the current grading pattern of NAAC for accreditation?
a) A++, A+, A, grades
b) B++, B+, B, grades
c) C grade d) D grade e) All the above

29. As per Reserve Bank of India (RBI), there were 11517 Non Banking Finan cial Companies (NBFCs) (as of March, 2017) registered with them. What are the different types of NBFCs?
a) Deposit accepting NBFCs (NBFC-D)
b) Systemically Important Non Deposit accepting NBFCs (NBFC-ND-SI)
c) State run NBFCs d) All the above
e) None of these

30. Under the 'Indradhanush Plan', the Government of India proposed to make available how much, out of budgetary allocations for four years (upto Fina ncial Year 2018-19)?
a) Rs.70,000 crores b) Rs.1 Lakh crores
c) Rs.2 Lakh crores d) Rs.3 Lakh cores
e) None of these

31. 1.71 crore assets of MGNREGS have be en geo-tagged so far and are in the public domain. 5.5 crore workers are alrea dy on the ABPS and the Aadhaar numbers of 9.23 crore workers have been see ded so far in NREGA Soft MIS. What is ABPS?
a) Income - Tax
b) Aadhaar-based Payment System
c) GST d) Passport e) None of these

Praturi Potayya Sarma

ANSWERS

1) b	5) b	9) a	15) e	21) d	27) b
2) a	6) a	10) e	16) e	22) b	28) e
3) a	7) a	11) d	17) e	23) b	29) d
4) b	8) e	12) a	18) d	24) b	30) a
		13) a	19) c	25) e	31) b
		14) a	20) a	26) b	

JOBS ఉద్యోగాలు

ఎన్ఐఎ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎన్ఐఎ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్టులు: లెక్చరర్స్(ద్రవ్యగుణ, ప్రసూతి తంత్ర & స్త్రీ రోగ, శరీర్ క్రియ& శరీర్ రచన, పంచకర్మ వైద్య), పాథాలజిస్ట్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: పోస్టును అనుసరించి (పీజీ/ఎండి)(ఆయుర్వేద/పంచకర్మ/ పాథాలజీ)/ డిగ్రీ(మెడికల్ లేబొరేటరీ) పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2000(ఎస్సీ/ ఎస్టీలకు రూ.1000)
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: Director, National Institute of Ayurveda, Jorawar singh Gate, Amer Road, Jaipur- 302002
వెబ్‌సైట్: www.nia.nic.in

ఐఐఎం(కోజికోడ్)

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **ఖాళీలు:** 13
పోస్టులు: జూనియర్ ఇంజనీర్(సివిల్ 2, ఎలక్ట్రికల్ 1), అసిస్టెంట్ 5, అకౌంటెంట్ 2, చీఫ్ పర్చేజ్ మేనేజర్ 1, చీఫ్ మేనేజర్(హెచ్ఆర్ 1), ఇఆర్‌పి అడ్వైజర్ 1
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 25
చిరునామా: Senior Administrative Officer(HR), Indian Institute of Management Kozhikode, IIM Kozhikode Campus PO, Kunnamangalam Kozhikode, Kerala - 673570
వెబ్‌సైట్: www.iimk.ac.in

ఎన్‌సిడిసి

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సిడిసి)- కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **ఖాళీలు:** 13
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ 1, మెడికల్ సోషల్ వర్కర్ 6, ల్యాబ్ టెక్నీషియన్ 3, ఫీల్డ్ వర్కర్ 3
అర్హత: పోస్టును అనుసరించి పిహెచ్‌డి(లైఫ్ సైన్స్/ స్టాటిస్టిక్స్/ ఎపిడిమియాలజీ/ పబ్లిక్ హెల్త్)/ డిగ్రీ(సోషల్ వర్క్/ సోషియాలజీ/ ఆంత్రోపాలజీ/ బయోలాజికల్ సైన్స్)/ పీజీ(సోషల్ వర్క్/సోషియాలజీ/ ఆంత్రోపాలజీ/ బయోలాజికల్ సైన్స్)/ ఇంటర్ + డిప్లొమా(మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్)/డిఎంఎల్‌టి పూర్తిచేసి ఉండాలి.
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులు రిజిస్టర్ చేసుకొనే తేదీ: ఆగస్టు 23
చిరునామా: Central Seminar Hall, NCDC, 22- Sham Nath Marg, Civil Lines, Delhi - 54
వెబ్‌సైట్: www.ncdc.gov.in

ఓఎన్‌జిసి

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జిసి), సదరన్ సెక్టర్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భర్తీ చేసే పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్రీ), జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (డిజీల్), జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్), జూనియర్ మోటార్ వెహికిల్ డ్రైవర్, జూనియర్ ఫైర్‌మ్యాన్, అసిస్టెంట్ గ్రేడ్-3 (మెటీరియల్ మేనేజ్‌మెంట్), జూనియర్ అసిస్టెంట్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్).
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17, 2017
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 1, 2017
వెబ్‌సైట్: http://www.ongcindia.com/

మిరపకాయల్లో ఘాటుకు కారణమయ్యే రసాయనం?

రసాయన పదార్థాలు

1. ఏ రసాయన పానీయాన్ని సేవిస్తే అంధత్వం వస్తుంది?
ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఈథైల్ ఆల్కహాల్
సి) క్లోరోఫామ్ డి) ఏదీకాదు
2. కాగితం మీద పాత వేలి ముద్రలను అభివృద్ధి పరచేది?
ఎ) బెనెడిక్ట్ ద్రావణం బి) నిన్ హైడ్రిన్ ద్రావణం
సి) టోలెన్స్ ద్రావణం డి) అన్నీ
3. మానవ దేహం తట్టుకొనే గరిష్ఠ ఆల్కహాల్ గాఢత?
ఎ) 20% బి) 10% సి) 0.9% డి) 5%
4. రిసర్పిన్ ఔషధాన్ని దేనికి ఉపయోగిస్తారు?
ఎ) నిద్ర రావడానికి
బి) అధిక రక్తపోటును తగ్గించేందుకు
సి) శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు
డి) మత్తు కోసం
5. గాయాలు తగిలినపుడు రక్తస్రావాన్ని ఆపేందుకు దేనిని ఉపయోగిస్తారు?
ఎ) పొటాష్ ఆలం బి) వెనిగర్
సి) రిసర్పిన్ డి) నిన్ హైడ్రిన్ ద్రావణం
6. జిప్సం రసాయన నామం?
ఎ) కాల్షియం క్లోరైడ్ బి) కాల్షియం ఆక్సైడ్
సి) కాల్షియం కార్బొనేట్ డి) కాల్షియం సల్ఫేట్
7. హైపో రసాయన నామం?
ఎ) క్లోరోఫాం బి) సోడియం క్లోరైడ్
సి) సోడియం థయో సల్ఫేట్ డి) ఏదీకాదు
8. కిరోసిన్, పెట్రోలియం శుద్ధిచేసేందుకు దేనిని వాడతారు?
ఎ) హైడ్రోక్లోరికామ్లం బి) నత్రికామ్లం
సి) ఎసిటికామ్లం డి) సల్ఫ్యూరికామ్లం
9. గ్యాస్ ఆయిల్, దేనికి సమానం?
ఎ) పెట్రోల్ బి) ఇంజనాయిల్
సి) డీజిల్ డి) వంటగ్యాస్
10. ఏ వస్త్రానికి ఎఫ్‌బిఎను అద్దకంగా ఉపయోగిస్తారు?
ఎ) ఉన్ని బి) నూలు సి) నైలాన్ డి) టెర్లిన్
11. అంటు వ్యాధుల నివారిణిగా ఏ ఔషధాన్ని వాడతారు?
ఎ) ఆస్పరిన్ బి) రిసర్పిన్
సి) ఇన్సులిన్ డి) సల్ఫాథయాజోల్
12. మధుమేహ రోగుల మూత్రంలో ఏ పదార్థం ఉంటుంది?
ఎ) లాక్టోజ్ బి) మాల్టోజ్ సి) గ్లూకోజ్ డి) సుక్రోజ్
13. రసాయనికంగా తెల్ల స్పిరిట్ ఒక -----
ఎ) స్వచ్ఛమైన ఈథైల్ ఆల్కహాల్
బి) శుద్ధి చేసిన ఈథనోల్
సి) పెట్రోలియం హైడ్రో కార్బన్‌ల మిశ్రమం
డి) ఏదీకాదు
14. -273.2°C వద్ద పదార్థ రూపం?
ఎ) ద్రవ బి) ఘన సి) వాయు డి) పైవన్నీ
15. గన్ పౌడర్ తయారీలో ఉపయోగించని పదార్థం?
ఎ) చార్‌కోల్ బి) సల్ఫర్
సి) పొటాషియం నైట్రేట్ డి) టిఎన్‌టి
16. ఆహార పదార్థాలను నిల్వ ఉంచేందుకు వాడే రసాయనం?
ఎ) బెంజోయికామ్లం బి) టార్టారికామ్లం
సి) సోడియం కార్బొనేట్
డి) సోడియం మెటా బై సల్ఫేట్
17. వెల్లుల్లి వాసనకు కారణం?
ఎ) ఎసిటికామ్లం బి) సల్ఫర్ సమ్మేళనం
సి) క్లోరో సమ్మేళనం డి) ఫ్లోరిన్ సమ్మేళనం
18. పెట్రోలియం దొరికే ప్రాంతం?
ఎ) బురద నేల బి) అవక్షేప శిలలు
సి) అగ్ని శిలలు డి) రూపాంతర శిలలు
19. గాసోలిన్ అంటే?
ఎ) పెట్రోల్ బి) ముడి చమురు
సి) సహజవాయువు డి) డీజిల్
20. చక్కెర ద్రావణం కిణ్వ ప్రక్రియలో వెలువడే వాయువు?
ఎ) మీథేన్
బి) సల్ఫర్ డై ఆక్సైడ్
సి) కార్బన్ డై ఆక్సైడ్
డి) కార్బన్ మోనాక్సైడ్
21. మూత్రంలో చక్కెరను కనుగొనడానికి ఉపయోగించే ద్రావణం?
ఎ) ఫెహ్లింగ్ బి) టోలెన్స్
సి) బెనెడిక్ట్ డి) ఏదీకాదు
22. నిద్ర మాత్రలుగా ఉపయోగించే రసాయన నామం?
ఎ) పొటాషియం సల్ఫేట్
బి) పొటాషియం బ్రోమైడ్
సి) సిల్వర్ బ్రోమైడ్ డి) సిల్వర్ అయొడైడ్
23. పెయింట్స్‌ను కరిగించే నూనె ఏది?
ఎ) పెట్రోల్ బి) కిరోసిన్ సి) టర్పెంటైన్ డి) డీజిల్
24. కాంతి పడినపుడు మెరిసే పెయింట్‌లో ఏ రసాయనాన్ని వాడతారు?
ఎ) బేరియం క్లోరైడ్ బి) కాల్షియం క్లోరైడ్
సి) బేరియం సల్ఫేట్ డి) కాల్షియం సల్ఫేట్
25. ఇత్తడి పాత్రలకు పట్టే చిలుము రసాయన నామం?
ఎ) బేరియం క్లోరైడ్ బి) ఫెర్రిక్ క్లోరైడ్
సి) కాపర్ సల్ఫేట్ డి) కాపర్ నైట్రేట్

జనరల్ స్టడీస్ - కెమిస్ట్రీ

26. ఏ రసాయనాన్ని వాడి వస్త్రాలపై సిరా, తుప్పు మరకలను తొలగిస్తారు?
ఎ) ఎసిటికామ్లం బి) బెంజోయికామ్లం
సి) బోరికామ్లం డి) ఆక్జాలికామ్లం
27. టెలిఫోన్ పెట్టెల తయారీలో వాడే రసాయనం?
ఎ) ఫినోల్ - ఫార్మాల్డిహైడ్ బి) ఎసిటాల్డిహైడ్
సి) క్లాప్రొలక్టమ్ డి) బెంజాల్డిహైడ్
28. హెయిర్ సాల్ట్ రసాయన నామం?
ఎ) బేరియం క్లోరైడ్ బి) అమ్మోనియం సల్ఫేట్
సి) అల్యూమినియం సల్ఫేట్
డి) అమ్మోనియం క్లోరైడ్
29. ఏ రసాయన పదార్థాన్ని వాడి పొలాల్లో ఆమ్లత్వాన్ని తగ్గిస్తారు?
ఎ) సున్నం బి) అల్యూమినియం
సి) మెగ్నీషియం డి) ఏదీ కాదు
30. ఎక్కువ వేగంతో తిరిగే యంత్ర భాగాలను తయారు చేసేందుకు వినియోగించే ఉక్కు?
ఎ) ఇనుము బి) స్టెయిన్‌లెస్ స్టీలు
సి) టంగ్‌స్టన్ స్టీలు డి) డ్యూరాల్యూమినాన్
31. మైలతుత్తం రసాయన నామం?
ఎ) కాపర్ నైట్రేట్ బి) కాపర్ సల్ఫేట్
సి) కాపర్ క్లోరైడ్ డి) కాపర్ ఆక్సైడ్
32. ముత్యపు చిప్పలు, గవ్వల్లో ఉండే రసాయన పదార్థం?
ఎ) కాల్షియం కార్బొనేట్ బి) కాల్షియం ఆక్సైడ్
సి) కాల్షియం క్లోరైడ్ డి) కాల్షియం నైట్రేట్
33. యూరియా రసాయన నామం?
ఎ) కార్బమైడ్ బి) సోడామైడ్
సి) బెంజమైడ్ డి) ఏదీకాదు
34. LSD అంటే?
ఎ) Lyrergic Acid di ethylamide
బి) Lithium - Sodium devices
సి) Lanthamide Series diatoms
డి) Low Starch drugs
35. Taxol అనే రసాయనం ఒక
ఎ) యాంటీ వైరటిక్ బి) యాంటీ బయాటిక్
సి) యాంటీ కేన్సర్ ఏజెంట్ డి) ఎనాలజిక్
36. యాంటీఫ్రీజ్‌లో ఉపయోగించే రసాయన సమ్మేళనం
ఎ) నీరు బి) ఈథైల్ ఆల్కహాల్
సి) గ్లైకాల్ డి) మిథనాల్
37. సబ్బుల తయారీలో ఉపయోగించే ఆల్కహాల్ ఏది?
ఎ) మిథైల్ ఆల్కహాల్ బి) ఈథైల్ ఆల్కహాల్
సి) డేకనాల్ డి) ఎరైల్ ఆల్కహాల్



వేముల అశోక్
సీనియర్ ఫ్యాకల్టీ

38. గ్యాసోల్ తయారీకి గ్యాసోలిన్, ------- మిశ్రమాన్ని వాడతారు
ఎ) మిథైల్ ఆల్కహాల్
బి) టెట్రా ఈథైల్ లెడ్
సి) ఈథైల్ ఆల్కహాల్ డి) బ్యుటేన్
39. సిల్వర్ హాలైడ్‌లను ఫొటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగించడానికి కారణం?
ఎ) గాలిలో ఆక్సీకరణం చెందుతాయి
బి) వర్ణరహితం
సి) కాంతితో సులువుగా క్షయకరణం జరుగుతుంది
డి) హైపో ద్రావణంలో సులువుగా కరుగుతుంది
40. లెడ్ సంబంధిత విషపూరితానికి విరుగుడు?
ఎ) నికెల్ బి) సిస్ - ప్లాటిన్
సి) గుడ్డులోని తెల్లసొన
డి) ఈథైల్ డైమైన్ టెట్రా ఎసిటేట్
41. కింది వాక్యాల్లో ఏది సరైనది?
ఎ) ద్రవ రూప సోడియాన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడతారు
బి) టూత్ పేస్ట్‌ల తయారీలో కాల్షియం కార్బొనేట్‌ను ఉపయోగిస్తారు
సి) బొరిడాక్స్ మిశ్రమంలో సోడియం సల్ఫేట్, లైన్‌లు ఉంటాయి.
డి) జింక్ ఆమ్లాలను పళ్లలో ఏర్పడిన ఖాళీలను పూరించేందుకు వినియోగిస్తారు.
42. కింది మూలకాల్లో వేటి లవణాలు, టపాకాయలకు రంగునిస్తాయి?
ఎ) జింక్, సల్ఫర్
బి) పొటాషియం - పాదరసం
సి) స్ట్రాన్షియం - బేరియం డి) క్రోమియం - నికెల్
43. కింది రసాయనాలను పరిశీలించండి
1. బెంజీన్ 2. కార్బన్ టెట్రా క్లోరైడ్
3. సోడియం కార్బొనేట్ 4. ట్రై క్లోరో ఈథలీన్
పై వాటిలో డ్రై క్లీనింగ్ రసాయనాలుగా ఉపయోగపడేవి ఏవి?
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1, 2, 4 మాత్రమే డి) పైవన్నీ
44. ఆర్డీఎక్స్‌కు మరో పేరు?
ఎ) సయనోహైడ్రిన్ బి) డెక్స్ ట్రాఫ్
సి) సైక్లో హెక్సేన్ డి) సైక్లోనైట్
45. మానవ శరీరంలో, రక్తంలో కాల్షియం పాస్పేట్స్‌ను క్రమబద్ధం చేసే హార్మోన్?
ఎ) గ్లూకోజన్ బి) వృద్ధి హార్మోన్
సి) పారా థైరాయిడ్ హార్మోన్ డి) థైరాక్సిన్
46. కింది వానిలో ఫార్మా రసాయన ఉత్పత్తుల పరిశ్రమ కానిది?
ఎ) చెవ్రాన్ బి) నికోలస్ పిరమిడల్
సి) ఫైజర్ డి) జెడూస్ కాడిలా
47. కింది వానిలో పేలుడు పదార్థంగా ఉపయోగించేది
ఎ) పాస్ఫరస్ ట్రై క్లోరైడ్ బి) మెర్క్యురిక్ ఆక్సైడ్
సి) గ్రాఫైట్ డి) నైట్రో గ్లిసరిన్
48. మిరపకాయల్లో ఘాటుకు కారణమయ్యే రసాయన పదార్థం?
ఎ) అమైడ్‌లు బి) కాప్సిసిన్
సి) సల్ఫర్ డి) ఏదీకాదు
49. అయోడిన్‌లను ఎందుకు ఉపయోగిస్తారు?
ఎ) యాంటీ డాండ్రఫ్ బి) బ్లీచింగ్ ఏజెంట్
సి) యాంటీ సెప్టిక్ డి) నొప్పిని తగ్గించడానికి
50. ఇథనాల్‌ను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) తేమకారిణి బి) సువాసనలు
సి) షాంపూ డి) డిటర్జెంట్స్

సమాధానాలు

		15) డి	24) ఎ	33) ఎ	42) సి
		16) ఎ	25) సి	34) ఎ	43) డి
1) ఎ	8) డి	17) సి	26) డి	35) సి	44) డి
2) బి	9) సి	18) సి	27) ఎ	36) సి	45) సి
3) సి	10) బి	19) డి	28) సి	37) డి	46) ఎ
4) బి	11) సి	20) సి	29) ఎ	38) సి	47) డి
5) ఎ	12) సి	21) ఎ	30) సి	39) ఎ	48) సి
6) డి	13) సి	22) బి	31) బి	40) డి	49) సి
7) సి	14) బి	23) సి	32) ఎ	41) ఎ	50) సి

JOBS ఉద్యోగాలు

ఎస్‌జీఎంహెచ్

సంజయ్‌గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్‌జీఎంహెచ్)- **సీనియర్ రెసిడెంట్** పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 79
విభాగాలవారీ ఖాళీలు: సర్జరీ 7, స్కిన్ 1, ఆర్థోపెడిక్స్ 8, పాథాలజీ 2, ఐ 3, అనెస్థీషియా 14, ఫోరెన్సిక్ మెడిసిన్ 1, రేడియాలజీ 4, మెడిసిన్ 7, పీడియాట్రిక్స్ 13, అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ 19
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు పీజీ డిగ్రీ / డిప్లొమా/ డీఎన్‌బీ గానీ రెండేళ్ల అనుభవం కానీ ఉండాలి.
వయసు: ఆగస్టు 21 నాటికి పీజీ డిగ్రీ , డిప్లొమా హోల్డర్స్‌కు 33 ఏళ్లు, పోస్ట్ డాక్టోరల్ డిగ్రీ హోల్డర్స్‌కు 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి కింది చిరునామాకు పంపుకోవాలి.
విభాగాలవారీ ఇంటర్వ్యూలు: ఆర్థోపెడిక్, పాథాలజీ, ఐ విభాగాలకు ఆగస్టు 29న; మెడిసిన్, సర్జరీ, స్కిన్ విభాగాలకు ఆగస్టు 30న; పీడియాట్రిక్, అబ్‌స్టెట్రిక్స్ & గైనకాలజీ విభాగాలకు ఆగస్టు 31న; అనెస్థీషియా, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియాలజీ విభాగాలకు సెప్టెంబరు 1న
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 21
చిరునామా: Medical Superintendent, Sanjay Gandhi Memorial Hospital, MangolPuri, Delhi - 110083
వెబ్‌సైట్: www.health.delhigovt.nic.in

ఐఎస్‌ఐ

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)- ఫుల్‌టైమ్ పర్మినెంట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ / అసోసియేట్ ప్రొఫెసర్స్
క్యాంపస్: ఆర్.సి. బోస్ సెంటర్ ఫర్ క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా
అర్హత: క్రిప్టాలజీ & సెక్యూరిటీ విభాగంలో నైపుణ్యం ఉండాలి. పీహెచ్‌డీ(కంప్యూటర్ సైన్స్) పూర్తిచేసి ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు మూడేళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించరాదు
ఆసక్తిగలవారు తమ దరఖాస్తును "Head, R.C.Bose Centre for Cryptology and Security, Indian Statistical Institute" at rcbose@isical.ac.in కు పిడిఎఫ్ ఫైల్ రూపంలో పంపుకోవాలి.
వెబ్‌సైట్: www.isical.ac.in/jobs.php

ఎన్‌హెచ్‌డిసి

ఎన్‌హెచ్‌డిసి లిమిటెడ్- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 12
పోస్టులు: మెడికల్ ఆఫీసర్ 2, ట్రైనీ ఆఫీసర్(లా 2, కంపెనీ సెక్రటరీ 1, హెచ్‌ఆర్ 3, ఫైనాన్స్ 3), సూపర్‌వైజర్ (సేఫ్టీ) 1
అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్/ డిగ్రీ(లా)/గ్రాడ్యుయేషన్ ఇన్ కంపెనీ సెక్రటరీ/ (పీజీ/ పీజీ డిప్లొమా)(మేనేజ్‌మెంట్) / ఎంబీఏ/ పీజీ(సోషల్ వర్క్ - పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్ / హ్యూమన్ రిసోర్స్ & ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్)/ సీఏ/ డిప్లొమా(సివిల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ & హై ఓల్టేజ్/ పవర్ ఇంజనీరింగ్/ మెకానికల్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ) పూర్తిచేసి ఉండాలి.
వయసు: జూలై 31 నాటికి 30 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష కేంద్రాలు: భోపాల్, ఢిల్లీ
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 22
వెబ్‌సైట్: www.nhdcindia.com



థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయ్ పట్టణానికి సమీపంలో ఉన్న అడవుల్లో ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. దాని పేరు 'మేసా ఎలిఫెంట్ క్యాంప్'. అక్కడ చూస్తే.. ఓ వైపు ఏనుగులు.. ఫుట్‌బాల్‌తో బిజీగా ఆడుకుంటుంటాయి. ఇంకో వైపు గొప్ప కళాకారులకి మల్లే.. కాన్వాస్‌పై అందంగా బొమ్మలేస్తుంటాయి. మరోవైపు సందర్శకులను అంబారీపై కూర్చోపెట్టుకుని అరణ్య సోయగాల్ని చూపిస్తుంటాయి. జలకాలాడుతూ ఆనందించేవి కొన్నయితే.. భారీ దుంగలు మోస్తూ శ్రమించేవి ఇంకొన్ని.

ఎలిఫెంటాస్టిక్ ఆర్ట్

థాయ్‌లాండ్‌కు, ఏనుగులకు మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం! అందుకే థాయ్‌లాండ్ వాసులకు ఏనుగులంటే అమితమైన ప్రేమ. థాయ్‌లాండ్‌లో ఏనుగుల సంఖ్య కూడా ఎక్కువే. వాటి సంరక్షణ కోసం చియాంగ్ మాయ్‌లో 'మేసా ఎలిఫెంట్ క్యాంప్' అనే ఓ సంరక్షణ కేంద్రం ఉంది. అందులో ఏనుగుల బాగోగులు చూడటంతో పాటు, వాటికి రకరకాల విద్యలు నేర్పిస్తారు. మేసా క్యాంప్‌లోని ఏనుగులు ఫుట్‌బాల్ ఆడతాయి, రన్నింగ్ రేసులో పాల్గొంటాయి. ముఖ్యంగా అందంగా బొమ్మలేస్తాయి. సందర్శకులను ప్రేమతో ఆశీర్వదిస్తాయి.



ఒకప్పటితో పోల్చితే థాయ్‌లాండ్‌లో ఏనుగులు సంఖ్య చాలా తగ్గిపోయింది. వాటి సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే 'మేసా ఎలిఫెంట్ క్యాంప్' ప్రారంభమైంది. అంతేకాదు వయసు అయిపోయిన, గాయపడిన ఏనుగులకు రక్షణ కల్పించాలన్నది కూడా ఈ క్యాంప్ ఉద్దేశం. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ సంరక్షణ కేంద్రానికి తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. 'చూచార్ట్ కల్మపిజిత్' అనే పర్యావరణవేత్త 'మేసా ఎలిఫెంట్ క్యాంప్'ను స్థాపించాడు.



'మావటి' కోర్సు

సింహాలను కూడా భయపెట్టే ఏనుగులను.. చిన్న చిన్న సైగలతోనే కంట్రోల్ చేయడమంటే మాటలా? అది 'మావటి'కి మాత్రమే సాధ్యం. ఏనుగులను ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఏనుగులకు ఏ వేళల్లో ఆహారం తినిపించాలి? ఎంత వరకు తినిపించాలి? వాటితో ఎలా కమ్యూనికేట్ కావాలి? ఏనుగులను ఎలా చూసుకోవాలి? మొదలైన ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే 'మేసా క్యాంప్'లో నేర్పించే 'బేసిక్ మాహౌట్ కోర్సు'లో చేరాల్సిందే.

- మేసా క్యాంప్‌లో ఉండే దాదాపు ఓ పది ఏనుగులు బొమ్మలు వేయడంలో మంచి పట్టు సాధించాయి. కాన్వాసులపై అవి చకచకా బొమ్మలు గీసేస్తుంటాయ్.
- కళాకారులు వాటికి బొమ్మలు వేయడంతో శిక్షణ ఇస్తారు. వారి సూచనల ఆధారంగా కాన్వాసులపై అందమైన బొమ్మలు వేస్తుంటాయి. కొన్ని ఏనుగులు రంగుల్ని తొండంలో నింపుకుని కాన్వాస్‌పై చిమ్మేస్తాయి. అంతే ఓ 'ఆర్ట్' రెడీ అయిపోతుంది.
- అవి వేసిన చిత్రాలు దాదాపు 17 వేలు మొదలుకొని లక్ష రూపాయల వరకు ధర పలుకుతున్నాయి.
- ఏనుగులు వేసిన చిత్రాలతో అక్కడ 'ద ఎలిఫెంట్ ఆర్ట్ గ్యాలరీ'ని ఏర్పాటు చేశారు. దేశ, విదేశీ సందర్శకులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు వారికి నచ్చిన పెయింటింగ్‌లు వీటితో వేయించుకునే సదుపాయం కూడా ఉంది.
- పెయింటింగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులను, ఏనుగుల సంరక్షణ కోసమే వినియోగిస్తారు.
- ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగిస్తారు.
- ఏనుగులకు సౌకర్యవంతంగా ఉండే బ్రష్‌లను ప్రత్యేకంగా తయారు చేశారు.
- తొమ్మిది సంవత్సరాల క్రితం చైనాకు చెందిన కళాకారుడు మొదటగా వీటికి శిక్షణ ఇచ్చారు.

పదాలు గుర్తించండి



Peter Pan
Captain Hook
Never Land
Shadow
Fairy
Tinkerbell
Flying
Magic

L	Y	N	Y	L	G	H	R	T	V	Z
J	U	U	K	Q	N	Q	T	I	P	Z
C	W	V	O	W	I	H	D	N	J	R
K	A	O	F	A	Y	H	J	K	H	Z
X	W	P	D	Q	L	N	U	E	Y	O
W	A	W	T	A	F	J	Y	R	V	L
C	U	D	K	A	H	R	T	B	N	M
J	D	M	O	J	I	S	Q	E	R	D
S	T	E	M	A	G	N	V	L	M	D
H	V	W	F	V	X	E	H	L	I	W
M	A	G	I	C	R	T	U	O	X	M
A	Q	N	K	L	D	D	U	M	O	Q
O	U	N	A	P	R	E	T	E	P	K
V	N	N	E	O	B	K	C	M	P	G
L	D	A	M	H	O	X	F	E	T	E

చుక్కలు కలపండి



జంతర్‌మంతర్

1. శఆయం ▶ ....
2. రుబవు ▶ ....
3. రువుత ▶ ....

జంబ్లింగ్ వర్డ్స్

1.BWLO ▶ ....
2. HROE ▶ ....
3. SWET ▶ ....

రంగులు వేయండి



మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఎవరి ఫేస్‌బుక్ అకౌంట్ అయినా బ్లాక్ చేయచ్చు... కానీ మార్క్ జుకర్ బర్గ్ ఖాతా మాత్రం ఎవరూ బ్లాక్ చేయలేరు. కావాలంటే ప్రయత్నించి చూడండి.




ఔనా!

మన కనురెప్పలు కంటిగుడ్డుపై సులువుగా కదలాడేందుకు రోజూ కనీసం 5 నుంచి 10 ఔన్సుల ప్రత్యేకమైన ద్రవం ఉత్పత్తి అవుతుంది.



దారి కనుక్కోండి



నవ్వుల్ నవ్వుల్



యాచకుడు : అమ్మా! కాస్త అన్నం ఉంటే పెట్టండి తల్లీ!
అక్షిత : వంట పూర్తి కాలేదు. తరువాత రా!
యాచకుడు : తల్లీ! నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకో! వంట పూర్తి కాగానే ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వమ్మా! క్షణాల్లో వచ్చేస్తాను.
అక్షిత : !!!!!!!!!!!!!!

జవాబులు

చెప్పగలరా? : పగలు జంతర్‌మంతర్ : 1. ఆశయం 2. బరువు 3. తరువు జంబ్లింగ్ వర్డ్స్ : 1. BLOW 2. HERO 3. WEST

'విదేశీ వస్తువులను బహిష్కరించండి'

మహబూబాబాద్ రూరల్ : దేశంలో చైనా వస్తువుల వాడకం రోజురోజుకు పెరిగిపోతుందని తద్వారా దేశ సంపదను దోచుకుంటున్నారని బీజేపీ జిల్లా కోశాధికారి క్యాచువల్ శ్యాంసుందర్ అన్నారు. పట్టణంలోని మొబైల్‌షాపుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ బుధవారం కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో చైనా నుంచి 41 శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారని ఆవేద వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజలు విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను ప్రొత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్నం మహిపాల్‌రెడ్డి, చుక్కల నరేష్, భరత్, లక్కి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.



సెల్యూలా సెంటర్‌లో చైనా ఫోన్‌లను బహిష్కరించాలని కరపత్రాలు పంపిణీ చేస్తున్న బీజేపీ నేతలు

'ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి'

కురవి : ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆర్బీఐ మేనేజర్ గణేషన్ అన్నారు. కురవి జడ్పీఎస్ఎస్‌లో గురువారం ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు బ్యాంకుల పనితీరును తెలుసుకోవాలని, నగదు బ్యాంకులో జమ, డ్రా చేసే పద్ధతులు నేర్చుకోవాలన్నారు. చాలా మంది చదువుకున్న వారికి బ్యాంకులపై కనీస పరిజ్ఞానం లేదన్నారు. నేటి విద్యార్థులకు అవగాహన కోసమే ఆర్బీఐ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కేదారి, రాఘవేందర్‌రావు, ఏపీజీవీబీ మేనేజర్ శాతం ప్రభాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యాలయాలను త్వరితగతిన నిర్మించండి

భూ బాధితులకు త్వరలోనే పరిహారం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్

మహబూబాబాద్ క్రైం: సమీకృత జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలను చేట్టేందుకు త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు. హైదారాబాద్ నుంచి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో భవనాల నిర్మాణానికి చేపట్టిన చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ కేటాయింపులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల స్థల సర్వే, లెవెలింగ్ చేసి నిర్మాణాల టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ వాస్తు కన్సల్టెంట్ సుద్దాల అశోక్‌తేజ స్థలాన్ని పరిశీలించి సమీకృత కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి అనువుగా ఉందని ధ్రువీకరించినట్లు చెప్పారు. స్థలంలో ఆక్రమణలో ఉన్నా స్థానికులకు పరిహారం చెల్లించి సమస్యలను పరిష్కరించేందకు నిధులు మంజూరు చేయాలని సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలెక్టర్ కోరారు. స్పందించిన సీఎస్ ఎస్పీసింగ్ త్వరలోనే తగిన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి, డీజీపీ అనురాగ్ శర్మ, మానుకోట నుంచి ఎస్పీ కోటిరెడ్డి, జేసీ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో భాస్కర్‌రావు పాల్గొన్నారు.

'పంట ధ్వంసం హేయమైన చర్య'

బయ్యారం : బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని పందిపెడె గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ఎన్డీ నాయకులు మదార్, వీరభద్రం పేర్కొన్నారు. రైతులు 30ఏళ్లుగా పంటలు సాగుచేస్తున్నారని అందులో బాగంగానే ఈ ఏడాది కూడా మొక్కజొన్న పంటను సాగుచేసుకుంటే అటవీశాఖ అధికారులు పశువులతో ధ్వంసం చేయించడం విచారకరమన్నారు. ఫారెస్టుశాఖ పశువులతో ధ్వంసం చేయించిన పంటలను గురువారం ఎన్డీ నేతలు పరిశీలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించడంతో పాటు ఫారెస్టు శాఖ అధికారుల దుశ్చర్యలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్డీ నాయకులు మురళీకృష్ణ, కుమారి ధనసరి, నాగేశ్వరరావు, పొమ్మయ్య పాల్గొన్నారు.



తొర్రూరులో స్వాతంత్ర్య వేడుకలకు స్థలం పరిశీలిస్తున్న ఆర్డీవో కృష్ణవేణి

స్వాతంత్ర్య వేడుకలకు స్థల పరిశీలన

తొర్రూరు: తొర్రూరు పట్టణ కేంద్రంలో స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు జడ్పీఎస్ఎస్ ఆవరణను ఆర్డీవో కృష్ణవేణి గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ చేరాలు, తహసీల్ధార్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కొమ్ములవంచలో స్వచ్ఛ భారత్

నర్సింహులపేట: మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. వీధుల్లో చెత్తా చెదారం తొలగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద, ఎంపీటీసీ సుకన్య, వీడీసీ చైర్మన్ చంద్రబాను, సుధాకర్, వెంకన్న, నర్సయ్య, రాములు, నీరంజన్ తదితరులు పాల్గొన్నారు.

డోర్నకల్‌లో భారీ వర్షం

డోర్నకల్ : డోర్నకల్ గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 20 రోజుల తర్వాత భారీ వర్షం పడడంతో పత్తి పంటకు జీవం పోసినట్లయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌రోడ్డులో సరైన సైడ్ కాల్వలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో నడిచేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

నేడే బ్రహ్మాండమైన విడుదల



PRASADS 8.45,10.30,11.30,2.15,5.00,7.45,8.15,10.30

PVR CINEMAS INORBIT MALL 10.30,1.35,4.20,7.05,10.10

PVR CINEMAS RK COMPLEX బంజారాహిల్స్ - 10.25,4.05,11.00

PVR CINEMAS CENTRAL MALL 10.55,2.00,4.25,7.15,10.25

PVR CINEMAS FROUM MALL 10.20,11.35,1.25,4.30,7.35,10.40

INOX GVK One Mall 10.05,1.10,4.10,7.15,10.20

INOX - 9.50,12.50,4.20,7.20,10.20

BIG Cinemas AMEERPET - 10.30,4.30,7.40,10.30

BIG Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 10.20,4.20,10.40

Cinépolis KUKATPALLY - 10.30,1.30,4.30,7.30,10.30

Cinépolis CCPL - MALKAJGIRI - 10.30,1.30,4.30,7.30,10.30

Cinépolis ATTAPUR - 10.10,1.10,4.10,7.10,10.10

ASIAN GPR MULTIPLEX KUKATPALLY 10.25,4.20,7.40,10.20

ASIAN CINEMAS ATTAPUR 10.25,1.20,1.40,4.15,7.15,10.15

ASIAN RADHIKA MOVIEPLEX 10.30,4.20,7.20,10.20

ASIAN CINE SQUARE UPPAL 10.40,1.40,1.45,4.40,7.25,10.40

Cine Planet 10.35,1.15,4.30,7.20,10.15

MIRAJ - దిల్‌సుఖ్‌నగర్ 10.40,1.30,7.30,10.20

T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,2.15,6.00

BVK MULTIPLEX L.B.NAGAR 10.45,4.15,7.15,10.15

ASIAN CINEMAS 10.40,1.40,4.35,4.45,7.30,10.25

GEETHA ASIAN 10.35,1.25,4.20,7.20,10.20

SVC కరీంనగర్ - 11.15,7.40,10.25

SJ CINEMAS 9.40,10.00,12.40,3.50,6.55,10.00

సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,6.00

SVC Cinemas **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

తారకరామ ఎ/సి - కాచిగూడ 11.15,2.15,6.00,9.00

భ్రమరాంబ ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి 70 ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45

టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 10.45,1.30,4.40,7.50,10.50

సినీటౌన్ - మియాపూర్ 11.15,2.15,6.15,9.15

గంగ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.15,6.15,9.00

షా 70 ఎ/సి - చింతల్ 11.15,2.30,6.15,9.30

కుమార్ 70 - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15

గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15

శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15

శ్రీనివాస - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

అంబ - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30

సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00

ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00

స్వప్న - ఆబిడ్స్ 11.15,2.15,6.15,9.15

రుక్మిణి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00

శ్రీసాయిపూజ - సూరారం 11.30,2.30,6.30,9.30

స్వప్న 35 ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00

సంతోష్ ఎ/సి - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00

వెంకటసాయి - కీసర 12.00,3.00,7.00,10.00

లక్ష్మి - శంషాబాద్ 11.00,2.00,6.00,9.00

నేడే బ్రహ్మాండమైన విడుదల



సంధ్య 35 ఎ/సి -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లిఖార్జున - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

SVC **సంగీత** - రామచంద్రాపురం 11.30,2.30,6.30,9.30


కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

PRASADS 8.45,12.00,2.30,3.15,6.30,9.45,10.45
PVR CINEMAS INORBIT MALL 10.05,12.50,4.00,7.10,10.20
PVR CINEMAS RK COMPLEX బంజారాహిల్స్ - 1.20,1.05,7.45
PVR CINEMAS CENTRAL MALL ఎ/సి - 10.00,4.10,7.20,10.30
PVR CINEMAS FROUM MALL 10.00,11.15,1.10,4.20,7.30,10.40
INOX GVK One Mall 10.10,1.10,4.10,7.10,10.15
INOX M.P. Mall ఎ/సి - 10.10,4.05,10.00
BIG Cinemas AMEERPET 10.50,1.30,7.50,10.50
BIG Cinemas SHAMEERPET ఎ/సి - 10.10,4.20,7.20
Cinépolis KUKATPALLY కూకట్‌పల్లి 11.00,1.30,7.55
Cinépolis CCPL - MALKAJGIRI మల్కాజ్‌గిరి 11.00,1.15,7.35
Cinépolis ATTAPUR అత్తాపూర్ 11.00,4.30,7.35,10.40
ASIAN GPR MULTIPLEX KUKATPALLY ఎ/సి - 10.30,1.20,4.30,7.30
ASIAN CINEMAS ATTAPUR 10.45,1.40,4.25,7.25,10.40
ASIAN RADHIKA MOVIEPLEX KAPRA 10.50,1.35,7.30,10.40
ASIAN CINE SQUARE UPPAL 10.25,1.35,4.25,7.25,7.35,10.20
Cine Planet 10.30,1.20,4.15,7.30,10.20
MIRAJ CINEMAS - దిల్‌సుఖ్‌నగర్ 10.30,4.30,7.40,10.40
T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,6.15,9.15
BVK MULTIPLEX L.B.NAGAR 11.00,1.30,4.30,7.00,10.00
ASIAN CINEMAS 10.40,1.30,7.20,10.35
GEETHA ASIAN 10.30,1.40,4.30,7.30
SVC - కరీంనగర్ 11.00,7.45,10.40
SS CINEMAS WARANGAL - వరంగల్ 9.30,10.25,1.25,4.30,7.35,10.40

పద్మావతి కాంప్లెక్స్ ఎ/సి - కాచిగూడ 11.30,2.30
శివపార్వతి - కూకట్‌పల్లి 11.30,2.15,6.30,9.15
శ్రీరాములు - మూసాపేట 11.30,2.30,6.30,9.30
లక్ష్మీకళ - మూసాపేట 11.30,6.20,9.30
సినీటౌన్ - మియాపూర్ 11.00,2.30,6.00,9.30
శివ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 2.15,9.15
షా ఎ/సి - చింతల్ 11.30,2.15,6.30,9.15
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
మంజు - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
భుజంగ - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
ఇంద్ర - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
లక్ష్మీకళ - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
శ్రీకృష్ణ ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

సెలక్ట్ - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
విష్ణు - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
గెలాక్సీ - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
రామకృష్ణ - అబిడ్స్ 11.30,2.30,6.00,9.00
SV సినీప్లెక్స్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సాయిరాజా - ముషీరాబాద్ 11.30,2.30,6.00,9.00
మెట్రో - బహదూర్‌పుర 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
జగదాంబ - ఘట్‌కేసర్ 11.30,2.30,6.30,9.30
జ్యోతి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - ఆలియాబాద్ 11.15,2.15,6.15,9.15
మహేశ్వరి - మహేశ్వరం 11.00,2.00,6.00,9.00
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

నేడే బ్రహ్మాండమైన విడుదల



- మూసాపేట్ 11.00,2.15,6.00,9.15
- కూకట్‌పల్లి 10.40,1.40,7.15,10.40
అత్తాపూర్ 10.30,1.30,4.30,7.30,10.30
కాప్రా 10.40,1.25,4.30,10.30
దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00
- ఉప్పల్ 10.45,1.25,4.30,7.40,10.25,10.40
షా షహెన్‌షా – చింతల్
PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 8.45,8.45,11.30,
11.45,2.45,4.00,5.15,7.45,9.45,11.00
PVR 10.20,11.25,1.30,4.40,7.50,11.00
PVR ఎ/సి - 10.00,4.10,7.40,11.10
PVR 10.10,1.20,4.20,7.50,11.00
PVR 10.20,11.30,12.40,1.30,4.40,5.15,7.50,10.20,11.00
INOX 10.00,11.00,1.10,4.20,7.30,10.00,10.40
INOX 10.00,1.00,4.05,7.10,10.15
10.00,1.00,4.10,7.15,10.25
ఎ/సి - 10.00,1.00,7.10,10.20
Cinépolis 10.00,1.05,4.10,5.00,7.15,10.20
Cinépolis 10.00,1.05,4.10,7.15,8.00,10.20
Cinépolis 10.00,11.00,1.05,4.10,7.15,10.20,11.00
TIVOLI ఎ/సి - 10.40,4.40,10.50
Cine Planet కోంపల్లి 10.20,1.30,4.20,7.15,10.30
10.50,1.50,8.00,11.00
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00
Cinetown సినీటౌన్ – మియాపూర్
MULTIPLEX 10.45,1.45,4.45,10.30
ASIAN - హన్మకొండ 10.30,4.25,10.15
GEETHA ASIAN - నిజామాబాద్ 10.40,1.30,7.40,10.30
- వరంగల్ 9.50,12.55,1.00,4.05,7.15,10.15,10.25
SVC ప్రతీమా - కరీంనగర్ 1.50,4.40

శాంతి 70 – నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

శ్రీమయూరి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.15,2.15,6.15,9.15
అర్జున్ 70 ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30
రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00
ప్రశాంత్ 70 ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ ఎ/సి - కొత్తపేట
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారద - కాప్రా 11.00,2.00,6.00,9.00
శ్రీరామ - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00
సంతోష్ - ఆబిడ్స్ 11.30,2.30,6.00,9.15
స్వప్న ఎ/సి - కాటేదాన్ 2.15,9.00

సత్యం ఎ/సి - అమీర్‌పేట 11.45,2.45,6.45,9.45
వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00
అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
విమల్ - బాలానగర్ 11.15,2.15,6.15,9.15
కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
శ్రీదేవి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
సెన్సేషన్ ఇస్కోన్మియ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
యాదగిరి - సంతోష్‌నగర్ 11.30,2.30,6.00,9.00
శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
ముకుంద్ - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

నులి పురుగులను నిర్మూలిద్దాం..



నులిపురుగు నివారణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రీతిమీనా

ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం..

ప్రతి విద్యార్థి అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి..

కలెక్టర్ ప్రీతిమీనా

కురవిలో పంపిణీని ప్రారంభించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల్లో పంపిణీ

కురవి : బాల్యంలో చిన్నారులకు ప్రమాదకారిగా మారిన నులి పురుగులను నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కురవి ఏకలవ్య గురుకులంలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేసి జిల్లాలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాత్రలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. నులి పురుగుల వల్ల చిన్నారులకు కడుపులో నట్టలు పెరిగి కడుపునొప్పి, విరోచనాలు తద్వారా ఎనిమియా, బుద్ధిమాంద్యం వస్తుందన్నారు. ఈ వ్యాధుల భారీ నుంచి విద్యార్థులను రక్షించేందుకు తల్లిదండ్రులు, గురువులు తప్పక విద్యార్థులకు మాత్రలు వేయించాలన్నారు.

మొక్కలు నాటిన కలెక్టర్..

కురవి ఏకలవ్య గురుకులంలో కలెక్టర్ ప్రీతిమీనా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ప్రతి విద్యార్థిని 10 మొక్కల చొప్పున నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీరాం, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పి.వెంకటరమణ, ఎంపీపీ ఉమాపిచ్చిరెడ్డి, ఐటీడీఏ పీడీ స్వర్ణలతలెనినా, డీటీడబ్ల్యూవో నర్సింహాస్వామి, ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ

మహబూబాబాద్ ఎడ్యుకేషన్ : కడుపులో నులిపురుగులు ఉన్న పిల్లలు ఆనారోగ్యంగా, పోషకాహార లోపంతో, రక్తహీనతతో, శారీరక, మానసిక అభివృద్ధిలో ఆనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10, ఆగస్టు 10 తేదీల్లో రెండు విడతలుగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే గురువారం జిల్లాలోని 1182 ప్రభుత్వ పాఠశాలలు, 152 ప్రైవేట్ పాఠశాలలు, 1437 అంగన్‌వాడీ సెంటర్లలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 1 నుంచి 19 లోపు 2లక్షల 10 వేల మంది ఉండగా 2లక్షల 30 వేల అల్బెండజోల్ ట్యాబ్లెట్‌లను అందుబాటులో ఉంచారు. ఇందులో జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో 275 ఏఎన్‌ఎంలు, 30 మంది సూపర్‌వైజర్లు, 32 మంది డాక్టర్లు, 1400 మంది అంగన్‌వాడీ సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహించారు. కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా పాల్గొని విద్యార్థినులకు మాత్రలను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని వికాస్ జూనియర్ కళాశాలలో కంబాలపల్లి పీహెచ్‌సీ వైద్యులు మల్లం రాజేష్, ఏఎన్‌ఎం మమత పాల్గొన్నారు.



మానుకోట వికాస్ కళాశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేస్తున్న వైద్య సిబ్బంది

తొర్రూరు డివిజన్ కేంద్రంలో జరిగిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కృష్ణవేణి, డీఎస్పీ రాజారత్నం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. నెల్లికుదురులో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రామారావు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో అంగన్‌వాడీ, ఆశా, ఏఎన్‌ఎంలు స్థానిక పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో స్థాని క ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామశివారు రేగడితండాకు చెందిన రెండు సంవత్సరాల వయస్సు గల చిన్నారి ప్రవళికకు వేసిన మాత్ర వికటించి అస్వస్తతకు గురైంది. దీంతో చిన్నారికి జిల్లా ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు.

సీపీఎస్‌తో ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్

కేసముద్రం : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ అన్నారు. కేసముద్రంలో గురువారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సీపీఎస్‌ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఏకైక డిమాండ్‌తో ఒక రోజు ఉపాధ్యాయుల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా సీపీఎస్‌పై స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. సీపీఎస్ రద్దు కోసం మూడు దశల్లో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎస్.గోవర్ధన్, ఎస్.వెంకటనారాయణ, సీహెచ్.వెంకట్రాంనర్సయ్య, పి.మల్లిఖార్జున్, ఎన్.నర్సింహారాజు, జె.నాగరాజు, టి.శ్రీకాంత్, జి.యాదగిరి, బి.హరికృష్ణ, జి.సురేందర్ పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ దస్రూనాయక్, అంబటి మహేందర్‌రెడ్డి, ఎలగలబోయిన వెంకన్న, అల్లం నాగేశ్వర్‌రావు, గుగులోత్ వీరునాయక్, బానోత్ వెంకన్న, అయూబ్‌ఖాన్, ఓరుగంటి శ్రీను మద్దతు పలికారు.



కేసముద్రంలో ధర్నాలో మాట్లాడుతున్న టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్

రూ.30కి చేరిన ఉల్లి ధర

అదిరి పడుతున్న జనం



కిరాణ షాపుల్లో అమ్మకాలకు సిద్ధంగా ఉన్న ఉల్లిగడ్డలు

మహబూబాబాద్ టౌన్ : ఉల్లిగడ్డ ధర ఒకేసారి అమాంతం రూ.30కి ఏగబాకింది. వారం రోజలు కిందటి వరకు రూ.20లోపు ఉన్న ధర ఈ మధ్య కాలంలో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. గురువారం మార్కెట్లో రూ.30కి విక్రయాలు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఉల్లి కష్టాలతో జనం అల్లాడిపోయారు. రాష్ట్ర మార్కెంటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసి పంపిణీ చేశారు. గత ఏడాది ఇదే సమయంలో బయటి మార్కెట్లో రూ.100కు అమ్మకాలు జరిగాయి. అయితే ఈయేడు అలాంటి పరిస్థితి రాకపోవచ్చునుగాని ఇంకొద్ది మేర ధరలు పెరగవచ్చనే అభిప్రాయం మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోంది. దేశంలో అత్యధికంగా ఉల్లి పండించే మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో వర్షాలు పడుతుండటంతో ఉల్లిగడ్డ పంటను భూమిలోంచి తీసే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ జాప్యం వల్లే మార్కెట్‌కు సప్లై తగ్గిందని పేర్కొంటున్నారు. కొద్దిరోజుల్లో మళ్లీ ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయని వారు చెబుతున్నారు. ఇలానే వర్షాలు కొనసాగితే రూ.50 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.